సాక్షి 24|7

ప్రకాశం

శుక్రవారం 5-1-2018



ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో పార్టీ జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

2 లో

కిడ్నాప్ కలకలం

- ఒంగోలులో పదకొండేళ్ల బాలుడి అపహరణ..
- రూ.70 లక్షలు డిమాండ్
- స్కూలు బస్సు దిగి ఇంటికి వస్తుండగా ఘటన
- అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగం
- కిడ్నాపర్ల కోసం గాలింపు ముమ్మరం

ఒంగోలు క్రైం:

ఐదో తరగతి చదువుతున్న బాలుడిని కిడ్నాప్ చేసిన ఆగంతకులు రూ.70 లక్షలు డిమాండ్ చేసిన ఘటన గురువారం సాయంత్రం ఒంగోలు నగరంలో సంచలనం రేపింది. స్థానిక లాయరుపేటకు ఆనుకొని ఉన్న బాలకృష్ణాపురంలో గుర్తుతెలియని వ్యక్తులు గుర్రం ప్రణవ్ అనే 11 ఏళ్ల బాలుడిని అపహరించుకుపోయారు. ప్రణవ్ తండ్రి గుర్రం ప్రసాద్ తాళ్ళూరు మండలం తూర్పుగంగవరంలో పాల డెయిరీ నిర్వహిస్తున్నారు. పెళ్ళూరులోని సాయిబాబా సెంట్రల్ స్కూలులో 5వ తరగతి చదువుతున్న ప్రణవ్ గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో స్థానిక వీఐపీ రోడ్డులో స్కూలు బస్సు దిగి ఇంటికివెళ్తుండగా అపహరించుకు పోయారు. వీఐపీ రోడ్డులో కారు పార్క్ చేసిన ఇద్దరు దుండగులు నడుచుకుంటూ వస్తున్న బాలుడ్ని తాను నివాసం ఉండే ముండ్లమూరి రెసిడెన్సీ సమీపంలోనే బలవంతంగా ఎత్తుకెళ్లారు. అరవకుండా నోటికి చేతులు అడ్డం పెట్టి కారులో తీసుకెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో ఆగంతకులు తూర్పుగంగవరంలో ఉన్న ప్రణవ్ తండ్రి ప్రసాద్‌కు ఫోన్ చేశారు. మీ అన్నదమ్ముల వల్ల రూ.70 లక్షలు నష్టపోయామని, ఆ మొత్తం ఇస్తేనే బాలుడ్ని వదిలిపెడతామని ఫోన్‌లో చెప్పారు. కంగుతిన్న ప్రసాద్



కిడ్నాపైన బాలుడు గుర్రం ప్రణవ్

- మిగతా 2లో ▶

కంచే మేసింది

- ☛ మొక్కల పెంపకం నిధులు కాజేస్తున్న అక్రమార్కులు
- ☛ కూలీలతో చేయించాల్సిన పనులు యంత్రాలతో..
- ☛ నాటిన మొక్కలకు సంరక్షణ కరువు
- ☛ ఎక్కడి మొక్కలు అక్కడే ఎండి పోతున్న వైనం
- ☛ అధికారులు నిర్లక్ష్యం కారణంగా నిధులు దుర్వినియోగం
- ☛ ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వెలుగుకి పథకం మళ్లింపు
- ☛ జిల్లాలో 914 కిలో మీటర్లకు రూ.2.23 కోట్లు ఖర్చు





కందుకూరు మండలం పలుకూరు రోడ్డులో ఇరువైపులా నాటిన మొక్కలు, వాటికి వేసిన కంచె (ఇన్‌సెట్‌లో) మొక్క లేని కంచె

కందుకూరు రూరల్:

కంచే చేను మేస్తే కావలివాడేం చేయగలడు..? అన్నట్టుంది జిల్లాలో మొక్కల పెంపకం తీరు. తూతూ మంత్రంగా మొక్కలు నాటేసి వాటి సంరక్షణ బాధ్యత విస్మరించడంతో ఎక్కడి మొక్కలు అక్కడే ఎండిపోతున్నాయి. మనుషులు చేయాల్సిన పని యంత్రాలు చేస్తాయి.. చుట్టూ కంచె ఉన్నా.. దాని మధ్య మొక్క ఉండదు.. ఉన్న మొక్కకు కంచె కనిపించదు. ఏనాడో ఎండిపోయిన మొక్కలకు కూడా సంరక్షణ పేరిట చెల్లింపులు చేస్తారు. ఇదీ అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో జిల్లాలో జరుగుతున్న మొక్కల పెంపకం తీరు.

మొక్క పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. కానీ కూలీలతో చేయించాల్సిన పనులు యంత్రాలతో చేయించి, మొక్కల కోసం ఇచ్చిన నిధులు అధికార పార్టీ నాయకులు జేబులో వేసుకుంటున్నారు. నాటిన తర్వాత వాటి సంరక్షణ బాధ్యత పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా దీనిని ప్రశ్నించకపోవడంతో కోట్లాది రూపాయిల నిధులు పక్కదారి

- మిగతా 2లో ▶

కనిగిరి కుటుంబం విశాఖలో బలవన్మరణం

- ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. యువజంట ఆత్మహత్య
- చెన్నైలోని బంధువులకు సమాచారమిచ్చి మరీ దారుణం
- కుటుంబ కలహాలే కారణమని సూసైడ్ నోట్
- హత్యకేసులో నిందితుడిగా ఉండటమే కారణమా..!
- ఘటన వెనుక ఎన్నో సందేహాలు



ఘటనా స్థలిలో మృతదేహాలు

6 లో

ప్రజలకు అండగా నిలవాలి

- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
- వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి
- పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమీక్ష



ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమీక్షిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పక్కన బాలినేని

ఒంగోలు: ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి ప్రజలకు అండగా నిలవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. గురువారం సాయంత్రం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లాలోని 12 నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయన సమీక్షించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై చర్చించారు. పార్టీ పిలుపునకు ప్రజలు బాగా ఆకర్షితులవుతున్నారని, కనుక పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను ప్రజలు వద్దకు తీసుకువెళ్లడంలో మరింత వేగం కనబరచాలని సూచించారు. ప్రజాక్షేత్రంలో ఉండడం ద్వారానే ప్రజాదరణను పొందగలమని గ్రహించి, ప్రజా సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించడం ద్వారా వారికి న్యాయం చేయాలన్నారు. దీనిద్వారా ప్రజలు నాయకులను ఆదరిస్తారన్నారు. అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు మెండుగా ఉన్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న పలు కార్యక్రమాలపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని, ఈ సమయంలో పార్టీ నాయకులు మరింత చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, నియోజకవర్గాల సమన్వయకర్తలు గరటయ్య, ఐవీ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, తూమాటి మాధవరావు, వరికూటి అశోక్‌బాబు, బాదం మాధవరెడ్డి, సామాన్యకిరణ్, గొట్టిపాటి భరత్ హాజరయ్యారు.

కంచే మేసింది

▶ మొదటి పేజీ తరువాయి

పడుతున్నాయి.

3.65 లక్షల మొక్కలకు లెక్కలు..

'మొక్కలు పెంచండి.. పర్యావరణాన్ని కాపాడండి' అనే నినాదంతో జిల్లాలో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం ఫలితాలివ్వడంలేదు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా డీఆర్‌డీఏ వెలుగు అధికారుల ఆధ్వర్యంలో కిలో మీటరుకు 400 మొక్కలు చొప్పున వివిధ రకాల మొక్కలు నాటాలి. ఆయా గ్రామాల కూలీలతో ఈ పనులు చేయించాల్సి ఉంది. దీనికి ఒక మొక్కను రూ.25 నుంచి రూ.110 వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆ ఒక మొక్కకు నాటేందుకు.. గుంత తీసేందుకు రూ.36.12, మొక్క నాటినందుకు రూ.7.34, మొక్కకు సపోర్టు కర్ర కట్టేందుకు ఒక రూపాయి, మొక్క చుట్టూ చిల్ల కంచె వేసేందుకు రూ.79, మొక్కలకు సంరక్షణకునికి రూ.200 (నెలకు నాలుగు రోజులు) నీరు పోసేందుకు ట్యాంకర్ రూ.1500 నుంచి రూ.1600 (కిలో మీటరుకు) వరకు వెచ్చించారు. నాటిన మూడేళ్ల పాటు నీటికి, సంరక్షణకుని కూలి చెల్లిస్తుంటారు. ఇలా జిల్లాలో 2017 ఏడాదికి 914 కిలో మీటర్లు పొడవున కిలో మీటర్లుకు 400 మొక్కలు చొప్పున 3,65,667 మొక్కలను నాటినట్లు డీఆర్‌డీఏ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. వీటికి రూ.2.33 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్తున్నారు.

కర్రలే కనిపిస్తున్నాయ్...

జిల్లాలో మొక్కలు నాటేందుకు ఉపాధి హామీలోని కూలీలను గుర్తించి ఆ కూలీతో మొక్కలు నాటించాలి. నిర్ణయించిన కూలీ డబ్బులను కూలీల వ్యక్తిగత ఖాతాల్లో వెలుగు అధికారులు జమ చేయాల్సి ఉంది. కానీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయిస్తున్నారు. యంత్రాలతో గుంతలు తీయించి మొక్కలు నాటించారు. నాటిన మొక్కలకు పూర్తి స్థాయిలో కర్రలు కట్టడం కాని కంచె వేయడం కాని చేయలేదు. వీటిని కూలీలతో చేయించినట్లుగా గ్రామంలోని నాయకులకు అనుకూలంగా ఉన్న వారు, బంధువుల పేర్లను పెట్టుకొని వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకొని నిధులు డ్రా చేయించుకొని జేబులు నింపుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో చిల్ల కంచె వేసినా తూతూ మాంత్రంగా వేశారు. మొక్కలకు నీరు పోయకపోవడంతో ఎండిపోయాయి. మొక్కకు సపోర్టుగా వేసిన కర్ర మాత్రమే ఉంది. చిల్ల కంచె వేసినప్పటికి అందులో మొక్కలు కనిపించడం లేదు. మొక్కలు బతికినప్పటికీ కంచె లేకపోవడంతో పశువులు తినేస్తున్నాయి. కానీ బిల్లులు మాత్రం డ్రా చేసుకుంటున్నారు. ఎన్ని మొక్కలు బతికి ఉన్నాయనే లెక్కలు కూడా అధికారులకు అంచనా లేకుండా పోయింది. కానీ మొక్కలకు నీరు పోసేందుకు, సంరక్షకునికి మాత్రం డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ మొక్కలు మాత్రం 10 శాతం కూడా బతికినట్లు కనిపించడం లేదు. పర్యావరణం పేరుతో కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నప్పటికి ఉపయోగం లేకుండాపోతున్నాయి.

నాయకులు కోసమే పథకం మళ్లింపు....

అవెన్యూ ప్లాంటేషన్ పథకం 2016లో వరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఉంది. ఈ పనులు ఉపాధి హామీ పథకంలో ఉన్న కూలీలతో పనులు చేయించి కూలీ ఇచ్చేంది వారు. మస్టర్ల ద్వారా కూలి చెల్లించే వారు. సంరక్షకుని, నీరు పోసే వారికి కూడా ఉపాధి జాబ్ కార్డు కలిగిన వారికే అందించే వారు. ఇందులో ప్రతి పని ఉపాధి కూలీలే చేయాలి. ఇందులో అధికార పార్టీ నాయకులకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. అందుకే పథకాన్ని వెలుగుకు మళ్లించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులే కొన్ని గ్రామాల్లో మొక్కలు నాటకుండా నాటినట్లుగా నిధులు డ్రా చేసుకున్నారు. దీనికి అధికారులు చేయి కలపడంతో రూ. కోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.

మొక్కలు బాగానే ఉన్నాయి:

మా పరిధిలోని మండలాల్లో నాటిన మొక్కలు బాగానే ఉన్నాయి. పూర్తి వివరాలు ఏపీఎంలతో మాట్లాడి చెప్తాను.

విమలాదేవీ,
వెలుగు ఏరియా కో ఆర్డినేటర్...

కిడ్నాప్ కలకలం

▶ మొదటి పేజీ తరువాయి

ఒంగోలులో ఉన్న తన తమ్ముడు గుర్రం గురువీర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇంటికి వచ్చిన గురువీర్ బాలుడి ఇంటికి రాలేదని నిర్ధారించుకుని వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోని ప్రత్యేక బృందాలు..

బాలుడి కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆ వ్యవహారం మొత్తం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్‌లతో పాటు జిల్లావ్యాప్తంగా పోలీసులందర్నీ అప్రమత్తం చేశారు. ఒంగోలు నగరం చుట్టుపక్కల పోలీసుల పహారాను ముమ్మరం చేశారు. నిఘా వ్యవస్థలను కూడా రంగంలో దింపారు. 100 నుంచి 150 మంది పోలీసులను, పోలీస్ అధికారులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. కిడ్నాపర్ల ఫోన్ కాల్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

వ్యూహాత్మకంగా కిడ్నాపర్లు

బాలుడ్ని అపహరించుకుపోయిన కిడ్నాపర్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రసాద్‌కు నేరుగా ఫోన్ చేసి రూ.70 లక్షలు రాత్రి 11 గంటల్లోపే సిద్ధం చేయాలని హుకుం జారీ చేశారు. విషయం పోలీసులకు చెబితే బాలుడ్ని చంపేస్తామని కూడా బెదిరించినట్లు సమాచారం. దీంతో బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనతోనే పోలీసులకు సమాచారమందించారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు తండ్రి ప్రసాద్, ఆయన సోదరుడు గురువీర్‌లు 12 ఏళ్ల పాటు బెంగళూరు సమీపంలోని సింథలూరులో పాల డెయిరీ నిర్వహించారు. దీంతో కిడ్నాప్‌కు పాల్పడిన వారు కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులా.. లేక జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు నెరపిన వారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్‌కు ఇద్దరు కుమారులు. ప్రణవ్ చిన్నవాడు కాగా.. పెద్ద కుమారుడు బెంగళూరులోనే 7వ తరగతి చదువుతున్నాడు. ప్రణవ్ బాబాయి గురువీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.



కిడ్నాప్‌నకు గురైన బాలుడు నివాసం ఉండే అపార్ట్‌మెంట్ ఇదే



పండగ ఆఫరటా!

సంక్రాంతి వచ్చేస్తోంది. పలు నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు స్వగ్రామాలకు వచ్చే సమయం ఆసన్నమైంది. పండగ బాదుడుకు ఆర్టీసీ సహా అన్ని ప్రైవేటు ఆపరేటర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్టీసీ 50 శాతం దోపిడీకి స్కెచ్ వేయగా ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం ఇష్టారీతిన దోపిడీకి తెరలేపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టికెట్ ధరలు ఇష్టారీతిన పెంచుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెరగకపోతుండటంతో ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీకి ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

- సంక్రాంతి నేపథ్యంలో బస్సుల బాదుడు
- ఆర్టీసీలో సైతం 50 శాతం దోపిడీ
- ప్రైవేట్ ట్రావెల్స్‌ది ఇష్టారాజ్యం
- చోద్యం చూస్తున్న ప్రభుత్వం

ఒంగోలు:

సాధారణ రోజుల్లో ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ఓల్వో రూ.551, అమరావతికి రూ.641, ఇంద్రా రూ.471లు, సూపర్‌లగ్జరీ రూ.374, అల్ట్రా డీలక్స్ రూ.387లు చొప్పున వసూలు చేస్తున్నారు. పండగ స్పెషల్స్ పేరుతో ఎక్స్‌ప్రెస్ చార్జీనే ఏకంగా రూ.447లు వసూలు చేస్తున్నారు. అంటే ఈ చార్జి దాదాపు ఇంద్రా సర్వీసు చార్జీతో సమానం. ఇక అల్ట్రా డీలక్స్ చార్జీ రూ.565లు, సూపర్‌లగ్జరీ రూ.561లు, ఓల్వో రూ.662లు, అమరావతి రూ.770లుగా ఆర్టీసీ వసూలు చేస్తోంది. వీటి ప్రకారం ఓల్వో, అమరావతి చార్జీల పెంపు 20 శాతం ఉండగా ఇంద్రా పెంపు 27 శాతంగా ఉంది. ఇక సూపర్ లగ్జరీ పెంపు 50 శాతం పెరిగింది. అల్ట్రా డీలక్స్‌కు మాత్రం హైదరాబాద్‌కు 46 శాతంగా ఉంది. ఇక బెంగళూరుకు సైతం నాన్ ఏసీ హైటెక్ బస్సు (సూపర్ లగ్జరీ) రూ.624 నుంచి ఏకంగా రూ.936లు వసూలు చేస్తున్నారు. పండగ సమయంలో హైదరాబాద్ నుంచి ఒంగోలుకు ఏకంగా 380 సర్వీసులు తిప్పేందుకు ఆర్టీసీ ప్లాన్ చేసింది. దీంతో పాటు చెన్నై నుంచి 20, బెంగళూరు నుంచి మరో 25 తిప్పాలని నిర్ణయించింది. ఇక పండగ అనంతరం కూడా ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా కనీసంగా ప్రకాశం రీజియన్ రూ.2 కోట్ల అదనపు ఆదాయాన్ని కూడగట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ప్రైవేటు దోపిడీ సరేసరి

కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేటు ఆపరేటర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో చివరకు బస్సులు కూడా తిప్పలేక ఆపరేటర్లు వెనుకడుగు వేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు ఆపరేటర్ల హవాకు హద్దే లేదన్న ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఒంగోలుకు రూ.374ల చార్జీని కాస్తా రూ.561లకు పెంచితే ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం ఏకంగా రూ.990లు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది కూడా తాత్కాలికమే. ఉండేకొద్దీ ఈ ధరల పెంపు మరింతగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. టిక్కెట్ల రద్దుకు సంబంధించి కూడా కఠిన ఆంక్షలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటులో బుకింగ్ అంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాది సంక్రాంతికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అదనంగా వసూలు చేయవద్దంటూ ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే టిక్కెట్ల విక్రయాలు కూడా పూర్తి కావడంతో తిరిగి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేకుండా పోయాయి. కనీసం ఈ ఏడాదైనా ఆర్టీసీ ఇప్పుడిప్పుడే టికెట్లను విక్రయిస్తున్న దరిమిలా అదనపు బాదుడు తొలగించాలని, అదే విధంగా ప్రైవేటు బస్సుల్లోనూ అదనపు చార్జీల వసూలు తగ్గేలా దృష్టిసారించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రద్దీకి తగ్గట్లుగానే బస్సు సర్వీసులు

– ఆర్టీసీ ఆర్‌ఎం ఆదంసాహెబ్



మాట్లాడుతున్న ఆర్‌ఎం ఆదంసాహెబ్

రద్దీకి తగ్గట్లుగానే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఆర్ఎం కె.ఆదంసాహెబ్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా వాసులు ఎక్కువ మంది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఉంటున్నందున వారంతా పండగకు స్వగ్రామాలకు వచ్చేందుకు ఈ నెల 5 నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు సిద్ధం చేశామని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లోని పలు ముఖ్య పాయింట్లలో 100 మంది అధికారులను ప్రయాణికులకు సత్వర సేవలు అందించేందుకు నియమించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతి బస్సు రెండు పాయింట్లు మాత్రమే వెళ్లేలా అతి తక్కువ సమయంలో సిటీ నుంచి బయటకు వచ్చేలా ప్లాన్ చేశామని వివరించారు. రద్దీ రోజుల్లో ఫ్లెక్సీ ఫేర్ 25 శాతం ఉందని, అది కాకుండా ప్రత్యేక బస్సులకు మాత్రం 50 శాతం అదనంగా ధర నిర్ణయించామని చెప్పారు. తిరుగు ప్రయాణంలో రద్దీలేని దృష్ట్యా తాము ఈ ధరలను అమలు చేస్తున్నామని, ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం ఏకంగా రూ.2 నుంచి రూ.3 వేల వరకు కూడా టిక్కెట్ ధరలు వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తిరుగు ప్రయాణానికి సంబంధించి ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు. అంతేకాకుండా కాకుండా ఒంగోలు నుంచి విజయవాడ, మార్కాపురం నుంచి విజయవాడకు కూడా ప్రతి అరగంటకు ఒక బస్సు ప్లాట్‌ఫారంపై ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశామన్నారు. ఆర్టీసీ ప్రకాశం రీజియన్ 2016లో ఏప్రిల్ నుంచి నవంబరు వరకు రూ.34.67 కోట్ల నష్టాన్ని చవి చూసిందని, 2017లో ఇదే సీజన్‌కు రూ.15.80 కోట్లకు నష్టం తగ్గించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. 2016లో కనిగిరి డిపో సైతం రూ.35 లక్షల నష్టాన్ని మూటగట్టుకుందని, ఈ ఏడాది రూ.3.05 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామని ఆర్‌ఎం వివరించారు. సమావేశంలో డిప్యూటీ సీటీఎం మురళీబాబు ఉన్నారు.

జిల్లాకు 120 మంది కొత్త కానిస్టేబుళ్లు

- 896 సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
- విలేకరుల సమావేశంలో ఎస్పీ సత్య ఏసుబాబు
- కనిగిరి సీఐ మరవనేని సుబ్బారావుకు అభినందనలు



ఓ కానిస్టేబుల్ వ్యక్తిగత సమస్యను స్వయంగా తెలుసుకుంటున్న ఎస్పీ

కనిగిరి:

జిల్లాకు త్వరలో 120 మంది కొత్త కానిస్టేబుళ్లు రానున్నట్లు ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. గురువారం కనిగిరి పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో రిక్రూటైన సివిల్, ఏఆర్ వివిధ కేటగిరీలకు చెందిన కానిస్టేబుళ్లు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారని, వీరిలో వివిధ కేటగిరీలకు చెందిన 120 మందికి మే 8న జిల్లాలో పోస్టింగ్‌లు ఇస్తారని చెప్పారు. నేర నియంత్రణ, నిందితుల తక్షణ గుర్తింపు, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్‌లో భాగంగా జిల్లాలో 896 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల్లో జిల్లాలోని ప్రధాన రద్దీ ప్రాంతాలు, వ్యాపార కూడళ్లలో వాటిని ఏర్పాటు చేస్తామని వివరించారు. వ్యాపారులు కూడా షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహరించాలని కోరారు. జిల్లాలోని అన్ని సర్కిళ్లలో (ఎల్‌హెచ్‌ఎంఎస్) లాకర్ హౌస్ మానటరింగ్ సిస్టంను త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు. అంతేగాక ఈ– వెరిఫికేషన్ సిస్టిమ్‌ను నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నేర చరిత్ర కలిగిన వారు, రౌడీషీటర్ల వేలిముద్రలను బయోమెట్రిక్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. తొలుత స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి అధికారులకు తగు సూచనలిచ్చారు. స్టేషన్‌లో మౌలిక వసతులు, సిబ్బంది సమస్యలు ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

సీఐకు అభినందనలు

కనిగిరి సీఐ మరవనేని సుబ్బరావును ఎస్పీ సత్యఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన రాజమండ్రి మౌజన్ హత్య కేసులో నిందితుడిని రెండు రోజుల్లో పట్టుకుని ఉన్నత గుర్తింపు పొందారన్నారు. రాష్ట్రంలోని ఏబీసీడీ గుర్తింపు పొందిన టీమ్‌లన్నీ ఆ కేసులో పనిచేస్తే అందులో కనిగిరి సీఐ బృందం (ఏబీసీడీ)టీం అత్యంత కీలకంగా వ్యవహరించి నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆయనతో పాటు కందుకూరు డీఎస్పీ కె.ప్రకాశరావు, సీఐ మరవనేని సుబ్బారావు, ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు.

రెండు బైకుల ఢీ.. ఆరుగురికి గాయాలు

తాళ్లూరు: తాళ్లూరు–ముండ్లమూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో విఠలాపురం గ్యాస్ గోడౌన్ సమీపంలో గురువారం ఉదయం రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు.. పేరాయపాలేనికి చెందిన ప్రభాకర్ ముండ్లమూరు వైపు బైక్‌పై వస్తున్నాడు. తాళ్లూరు ఎస్టీ కాలనీకి చెందిన అంజయ్య ముండ్లమూరు నుంచి తాళ్లూరు వైపు బైకుపై వస్తున్నాడు. గ్యాస్ గోడౌన్ సమీపంలోకి రాగానే మద్యం మత్తులో ఉన్న ప్రభాకర్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న అంజయ్య బైక్‌ను ఢీకొట్టాడు. అంజయ్యతో పాటు బైక్‌పై ఉన్న భార్య నాగమణి, వారి బంధువు రమణమ్మ, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభాకర్‌కు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను దర్శి సీహెచ్‌సీకి తరలించారు. ప్రభాకర్‌ను తాళ్లూరు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.

18 నుంచి సీఎం కలెక్టర్ల కాన్ఫరెన్స్

ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి ఈ నెల 18, 19వ తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో విజయవాడలో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. ప్రస్తుతం జిల్లాల్లో జరుగుతున్న ఐదో విడత జన్మభూమి–మాఊరు కార్యక్రమ తీరుతెన్నులతో పాటు వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో డబుల్ డిజిట్ సాధన తదితర అంశాల గురించి సీఎం సమీక్షించనున్నారు. జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగానికి సీఎం.. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని తెలియడంతో అలెర్టయ్యారు.

మందు బాబును..

- మందేస్తే నాకు నేనే మహారాజును!
- మద్యం మత్తులో విధులకు హాజరైన సీహెచ్‌ఓ



ఓ ఇంట్లో నేలపై పడి ఉన్న సీహెచ్‌ఓ గౌస్

సీఎస్‌పురం: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీహెచ్‌ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్) ఎన్ఎండీ గౌస్ నిత్యం మద్యం మత్తులో జోగుతున్నాడు. రోజూ మద్యం తాగి ఆస్పత్రికి వచ్చి సిబ్బందిని దూషిస్తుంటాడని ఇప్పటికే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్న జన్మభూమి సభలను సైతం విస్మరించి మద్యం తాగి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాడు. బుధవారం ఎ.కొత్తపల్లిలో జన్మభూమి కార్యక్రమం ఉండగా మద్యం తాగి గణేశనపల్లి జంక్షన్‌లో అరుగుపై పడి ఉన్నట్లు వైద్య సిబ్బందే గుర్తించారు. గురువారం డీజీపేటలో జరిగిన జన్మభూమి సభకు హాజరు కాకుండా మద్యం తాగి అధికారులకు భోజనాలు ఏర్పాటు చేసిన ఇంట్లో పడిపోయాడు. ఈయన తీరు చూసి అధికారులు, ప్రజలు విస్తుపోయారు. ఈ విషయంపై ఇన్‌చార్జి వైద్యాధికారి రాజశేఖర్‌ను వివరణ కోరగా గతంలో అనేకసార్లు వార్నింగ్ ఇచ్చానని, మెమో కూడా ఇచ్చినట్లు చెప్పారు. విషయాన్ని మళ్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

భవిష్యం

మేషం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువిరోధాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశానిస్పృహలు.

వృషభం: మిత్రులు, బంధువులు ఒత్తిడులు పెంచుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే.



మిథునం: సంఘంలో విశేష ఆదరణ. యత్నకార్యసిద్ధి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకనే సాగుతాయి.

సింహం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య: రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. సోదరుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు ఎదుర్కొంటారు.

తుల: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సత్తా చాటుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

వృశ్చికం: కొన్ని సమస్యలు పరిష్కారం. శుభవార్తలు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: పనులు కాస్త మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు ఎదుర్కొంటారు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

కుంభం: ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. అప్రయత్న కార్యసిద్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మీనం: యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. నూతన విద్యావకాశాలు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

– సింహంభట్ల సుబ్బారావు

ఆధార్‌తో ఫోన్ నంబర్ లింక్ ఇలా..



ప్రయో జనం

ఒంగోలు:

కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తున్న దృష్ట్యా మొబైల్ నంబర్‌ను కూడా లింక్ చేసుకోక తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్‌లను ఆధార్ నంబర్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవడం, ఆన్‌లైన్‌లో ఈ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు.

అనుసంధానం ఇలా

ఏ నెట్‌వర్క్ వినియోగదారుడు అయినా ముందుగా తమ మొబైల్‌నుంచి 14546 నంబర్‌కు డయల్ చేయాలి.

- **వెంటనే మీరు ఇండియాకు చెందిన వారా లేక ఎన్ఆర్ఐ కస్టమరా అని అడుగుతుంది. అందులో ఏదైతే దానిని ఎంపిక చేసుకోవాలి.**
- **అనంతరం 1ని ఎంచుకోవాలి. ఆ తరువాత మీ ఆధార్ నంబరును ఎంటర్ చేసిన తరువాత మళ్లీ 1 నొక్కాలి.**
- **ఈ క్రమంలో మీ మొబైల్ నంబర్‌కు ఒన్ టైం పాస్‌వర్డ్ వస్తుంది. అనంతరం మొబైల్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం మొబైల్ నెంబర్ లోని నాలుగు అంకెలను ధ్రువీకరించాల్సి ఉంటుంది.**
- **మొబైల్ నంబర్ ధ్రువీకరణ అనంతరం మొబైల్‌కు వచ్చిన వన్‌టైం పాస్‌వర్డును ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1ని నొక్కడం ద్వారా మీ ఆధార్ నంబర్ రీవెరిఫికేషన్ పూర్తి చేయాలి.**
- **ఒక వేళ మీరు ఇప్పటికే ఆధార్ అనుసంధానం చేసి ఉంటే ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తారు.**

రైల్వే టైంటేబుల్

రైల్వే ఎంక్వైరీ టోల్‌ఫ్రీ నం:139

రైలు బండ్ల వేళల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

(మార్కాపురం రోడ్డు నుంచి గుంటూరు వైపునకు)

నంబర్	సర్వీసు పేరు	రాక	పోక
56503	యశ్వంతపూర్ –విజయవాడ	00.08	00.09
17212	యశ్వంతపూర్ – మచిలీపట్నం (మంగళ, గురు, శని)	00.53	00.54
22884	యశ్వంతపూర్ – పూరి (గరీబ్‌రథ్, ఆదివారం)	09.21	09.22
18464	బెంగళూరు – భువనేశ్వర్(ప్రశాంతి)	01.34	01.35
57305	సికింద్రాబాద్ – గుంటూరు	03.28	03.29
57312	మార్కాపురం రోడ్ – తెనాలి	09.45	10.05
57327	డోన్ – గుంటూరు	11.01	11.02
56502	హుబ్లీ – విజయవాడ	13.01	13.02
57325	సికింద్రాబాద్ – గుంటూరు	17.50	17.51
17226	హుబ్లీ – విజయవాడ(అమరావతి డైలీ)	00.19	00.20
18048	వాస్కోడిగా– హౌరా (అమరావతి, ఆది, మంగళ, గురు, శుక్ర)	22.14	22.15
22832	పుట్టపర్తి – హౌరా (శుక్రవారం)	14.36	14.37
17216	ధర్మవరం – విజయవాడ (సోమ, శుక్ర, ఆది)	02.50	02.51

కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్స్

ఏపీటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్–	235098
క్యాట్ సెంటర్–	08592–310052, 9441010582
కంప్యూటర్ కేర్ సెంటర్–	235714
సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ఇంటిగ్రేటెడ్–	233802
బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్–	234831, 230831, 227831, 233412
ఐ.ఎస్.టి. కంప్యూటర్ ఎడ్యుకేషన్–	280177
నెట్‌లాజిక్–	282588
అమూల్య ఇన్ఫోటెక్–	08592–224422, 98483 50379
గేట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్–	08592–329627
క్రియేటివ్ కంప్యూటర్ స్పేస్–	98853 96708, 99898 07708
మార్ష కంప్యూటర్స్–	08592–234867, 98851 65867, 92464 61741
నిట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెనింగ్ సెంటర్–	08592– 645478, 92464 63200

పిరమిడ్ కేంద్రం

పిరమిడ్ స్పిరిచ్యువల్ కేంద్రం–	94406 22244

బ్యాంకులు(ఒంగోలు):

ఆంధ్రాబ్యాంకు కోర్టుస్ట్రీట్	233060
ఆంధ్రాబ్యాంకు శర్మాకాలేజీ	233160
ఆంధ్రాబ్యాంకు రాజాపానగల్‌రోడ్డు	233128
ఆంధ్రాబ్యాంకు మెయిన్‌బ్రాంచి	233033
బ్యాంక్ ఆఫ్ బరోడా	232775
కెనరా బ్యాంకు	239800
సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా	233156
కార్పొరేషన్ బ్యాంకు	233068
ఫెడరల్ బ్యాంక్	234776
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు	233172
ఇండియన్ బ్యాంక్	233187
కరూర్ వైశ్యా బ్యాంకు	233977
లక్ష్మీవిలాస్ బ్యాంక్	234648
నాబార్డ్	239579
పీడీసీసీ బ్యాంకు జోనల్ ఆఫీస్	231295
పీడీసీసీబ్యాంక్ కర్నూల్ రోడ్డు	231394
పీడీసీసీ బ్యాంక్ లాయర్‌పేట	233208
పీడీసీసీ బ్యాంక్ గవర్నర్‌రోడ్డు	237369
పంజాబ్ నేషనల్ బ్యాంక్	233025
పినాకినీ గ్రామీణ బ్యాంకు మెయిన్‌బ్రాంచి	233067
పినాకినీ గ్రామీణ బ్యాంకు (నెల్లూరు బస్టాండు)	227500
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు (మెయిన్‌బ్రాంచి)	233601
స్టేట్‌బ్యాంక్‌ఆఫ్ హైదరాబాదు (కర్నూల్‌రోడ్డు)	232099
ఎస్‌బీఐ(జ్యోతిప్లాజా)	233381
ఎస్‌బీఐ మెయిన్‌బ్రాంచి	233231
సిండికేట్‌బ్యాంక్	233097
వైశ్యాబ్యాంకు	233152
విజయ బ్యాంకు	233092
విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్	233287

బుల్లితెర

W

సాక్షి SAKSHI TV

ఉ. 07.00 గంటల నుండి ప్రతి గంటకు సాక్షి న్యూస్ బులెటిన్

ఉ.06.30	గుడ్ మార్నింగ్
ఉ.07.30	కేఎస్‌ఆర్ లైవ్ షో
ఉ.08.30	న్యూస్ ఫీచర్
ఉ.09.00	రీజనల్ న్యూస్
ఉ.09.30	మ్యాగజీన్ స్టోరీ
ఉ.10.00	సాక్షి న్యూస్
ఉ.10.30	న్యూస్ ఫీచర్
మ.02.30	హెల్త్ ప్లస్
సా.04.30	హ్యాపీ జర్నీ
సా.05.00	స్పీడ్ న్యూస్
సా.05.30	ఉర్దూ న్యూస్
రా.07.30	పొలిటికల్ కారిడార్
రా.08.00	ఫోర్త్ ఎస్టేట్
రా.09.00	న్యూస్ 360
రా.09.30	మ్యాగజీన్ స్టోరీ
రా.10.30	స్క్రీన్‌ప్లే
రా.11.30	న్యూస్ ఫీచర్

టీవీలో ఈరోజు సినిమాలు



జెమిని మూవీస్
ఉ.07.00 పూజ
ఉ.09.30 దేవుడు చేసిన మనుషులు
మ.12.00 గజిని
మ.03.00 రగడ
సా.06.00 ఇష్క్



మూవీస్ నౌ
ఉ.06.30 గాడ్జిల్లా
ఉ.08.45 స్నేక్స్ ఆన్ ఏ ప్లేన్
ఉ.10.35 ద జంగిల్ బుక్
మ.03.05 రష్ అవర్ 3
రా.07.15 మినియన్స్



హెచ్‌బీవో
ఉ.04.16 రాక్ ఆఫ్ ఏజెస్
ఉ.07.01 ఇన్‌సెప్షన్
ఉ.09.21 ద టక్సెడో
మ.03.58 ద అకౌంటెంట్
రా.10.55 ద హ్యాంగోవర్-2



స్టార్ మూవీస్
ఉ.06.01 జంగిల్ ఆల్ ద వే
ఉ.07.25 టాయ్ యమ్ గూంగ్ 2
మ.12.13 స్పీడ్
సా.06.51 టాయ్ స్టోరీ 3
రా.09.00 ద వోల్వరిన్



మా మూవీస్
ఉ.07.00 143- ఐ మిస్ యు
ఉ.09.00 బెండు అప్పారావ్
మ.12.00 ద్రోణాచార్యస
మ.03.00 రాజుగారి గది
సా.06.00 ఎవడు



జీ సినిమా
ఉ.04.45 తేరీ మేరీ కహానీ
ఉ.08.04 సిర్ఫ్ తుమ్
ఉ.10.57 ఖతర్నాక్ ఇష్క్
సా.05.11 రివాల్వర్ రాజా
రా.08.00 హాలిడే

ప్రకాశం వాతావరణం


గరిష్టం : 38.3° | కనిష్టం : 27.8°

నేడు : తుంపర్లు పడే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. గరిష్టం 31 డిగ్రీలు, కనిష్టం 19 డిగ్రీలు.

రేపు : చిరుగాలులు వీస్తాయి. ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్టం 32 డిగ్రీలు, కనిష్టం 19 డిగ్రీలు.

ఆదివారం : చిరుగాలు వీచే అవకాశం ఉంది. ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. రోజంతా వేడిగా ఉంటుంది. గరిష్టం 32 డిగ్రీలు, కనిష్టం 20 డిగ్రీలు.

తిరుమల సమాచారం



తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్ట్‌మెంట్లు నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు:

ఉచిత గదులు –	ఖాళీ లేవు
రూ.50 గదులు –	ఖాళీ లేవు
రూ.100 గదులు –	ఖాళీ లేవు
రూ.500 గదులు –	ఖాళీ లేవు


సేవలు

సహస్ర దీపాలంకరణ–	ఖాళీ లేవు
వసంతోత్సవం –	ఖాళీ లేవు
ఆర్జిత బ్రహ్మోత్సవం–	ఖాళీ లేవు

శుక్రవారం ప్రత్యేక సేవ : అభిషేకం

మన ఒంగోలు

రిపోర్టర్ల ఫోన్ నెంబర్లు : ఒంగోలు - శ్రీనివాసరావు : 9705347541 ; ఒంగోలు టౌన్ - కిషోర్ : 9705347546 ; ఒంగోలు క్రైం - మాల్యాద్రి : 9951760678 ; ఒంగోలు సెంట్రల్ - సువర్ణరాజు : 9063790999 ; ఒంగోలు టూటౌన్ - ఏడుకొండలు : 9618874024 ; ఒంగోలు అర్బన్ - రామకృష్ణ : 8520084565 ; ఒంగోలు కల్చరల్ - ఎంవీఎస్ శాస్త్రి : 9948409528; ఒంగోలు రూరల్ - కరుణాకర్ : 9959590335 ; కొత్తపట్నం - వెంకట్రావు : 9963873908



సమాచారం లేకుండా సభలకు వస్తారా..?

- తహశీల్దార్‌పై జన్మభూమి ప్రత్యేకాధికారి విజయమోహన్ ఆగ్రహం
- సమస్యలన్నీ రెవెన్యూ శాఖవే
- ఇలా అయితే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి

పాదర్తి (కొత్తపట్నం):

'గ్రామానికి రేషన్‌కార్డులు ఎన్ని మంజూరు చేశారు. నాల్గవ విడత గ్రామసభలకు ఎన్ని అర్జీలు వచ్చాయి. ఎన్ని పరిష్కరించారో మీ దగ్గర జాబితా లేకుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి' అని తహశీల్దార్ ఎస్ సుబ్బారావుపై జన్మభూమి -మాఊరు గ్రామసభ ప్రత్యేకాధికారి, ల్యాండ్ సర్వే శాఖాధికారి విజయ్‌మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పాదర్తిలో గురువారం జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి సంఘం అధ్యక్షుడు మూగ పోలురాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల సభల్లో శ్మశానానికి దారి కావాలని అర్జీలు పెట్టుకుంటే పరిష్కరించలేదన్నారు. గ్రామంలో సుమారు వంద మంది రైతులకు ఆన్‌లైన్ చేయక బ్యాంక్ నుంచి, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కోల్పోతున్నామని వాపోయారు. రేషన్‌కార్డులు ఎన్ని ఇస్తున్నారు, వాటికి నకళ్లు అడిగితే తహశీల్దార్ సమాధానం చెప్పడం లేదని అధికారుల ముందు మొరపెట్టుకున్నారు. దీనిపై ప్రత్యేకాధికారి తహశీల్దార్‌ను వివరణ కోరగా..ఆయన డీటీ, టైపిస్టుల వద్ద సమాచారం ఉందని పొంతన లేని సమాచారం చెప్పారు. దీనిపై ప్రత్యేకాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. మేజిస్ట్రేట్ నిర్లక్ష్యంగా ఉంటే కిందిస్థాయి అధికారులు ఏ విధంగా పనిచేస్తారన్నారు. సమస్యలు పరిష్కరించకుండా అర్జీదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. అనంతరం పాదర్తిలో సబ్‌సెంటర్‌లో సక్రమంగా తీయడం లేదని,



తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రత్యేకాధికారి

మందులు సక్రమంగా ఇవ్వడం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీనిపై విజయ్‌మోహన్ డాక్టర్ భానుమతిని వివరాలు అడిగారు. ఆమె పొంతన లేని సమాధానం చెప్పడంతో వీరిపై చర్యలు తీసుకుని, విచారించి విధులు నుంచి తొలగిస్తామన్నారు. కార్యక్రమానికి సర్పంచ్ పర్రె రమేష్ అధ్యక్షత వహించారు. అనంతరం రంగాయపాలెం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తిరువీధుల వెంకటశేషమ్మ అధ్యక్షతన జన్మభూమి సభనిర్వహించారు. మత్స్యశాఖ ఏడీ చంద్రశేఖర్, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ శకుంతల్, ఈఓఆర్డీ పి.అజిత, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కాలేషా, పంచాయతీరాజ్ ఏఈ శివరామకృష్ణ, విద్యుత్ ఏఈ సురేష్, వ్యవసాయాధికారిని ఎస్ సుచరిత, హౌసింగ్ ఏఈ సూర్యభగవాన్, పశువైద్యాధికారులు విజయ్‌కుమార్, కిషోర్‌కుమార్, ఏపీఓ దాస్ తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమికి స్పందన కరువు

- సభల్లో ఖాళీ కుర్చీలకే ఉపన్యాసాలు
- ఎమ్మెల్యే వస్తుండటంతో విద్యార్థులను కూర్చోబెట్టిన అధికారులు

ఒంగోలు అర్బన్: నగరపాలక పరిధిలో గురువారం జరిగిన జన్మభూమి మా ఊరు సభలకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఏబీఎం కాలేజీలో నిర్వహించిన జన్మభూమి సభకు ప్రజలు లేక ఖాళీ కుర్చీలకే అధికారులు ఉపన్యాసాలు చెప్పాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం శాఖల వారీగా ఉపన్యాసాలు, ప్రతిజ్ఞలు, ముఖ్యమంత్రి సందేశం వంటివి మొక్కుబడిగా సాగాయి. డీఆర్‌ఆర్ఎంఎం మున్సిపల్ పాఠశాలలో జరిగిన సభకు ఎమ్మెల్యే హాజరు కావడంతో పాఠశాల విద్యార్థులను సభలో కూర్చోబెట్టారు. అంతేకాకుండా ఇతర సభల్లో ఉన్న అధికారులు కూడా హాజరు కావడం గమనార్హం. మంజూరైన రేషన్‌కార్డులు తీసుకునేందుకు సైతం ప్రజలు సభలకు హాజరుకాలేదు. దీంతో



హెచ్‌సీఎం కాలేజిలో జరిగిన జన్మభూమిలో ప్రజలు లేక వెలవెలబోయిన సభ ప్రాంగణం

ర్యాలీలు, ఆటల పోటీలతో కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ అన్నపూర్ణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

నేడు రోడ్డు భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ ధర్నా

ఒంగోలు టౌన్: రోడ్డు భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు రవాణరంగ నాయకులు గంటెనపల్లి శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, పి. రమణారెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 2014 నుంచి ఎంవీ యాక్ట్ అనేక సవరణలు చేసినను ఇంకా కార్మికులకు నష్టదాయకమైన నిబంధనలు ఉన్నాయన్నారు. రోడ్డు భద్రతా బిల్లు పార్లమెంట్ సమావేశాలకు వస్తున్న నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తూ జరగనున్న ధర్నాల్లో పెద్ద సంఖ్యలో రవాణారంగ కార్మికులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

జిల్లా సదస్సు వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

ఒంగోలు టౌన్: స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఈనెల 31వ తేదీ జరగనున్న దళిత బహుజన రాజకీయ ఐక్యవేదిక సదస్సు వాల్‌పోస్టర్‌ను గురువారం ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి సుందరం స్థానిక కార్యాలయంలో ఆవిష్కరించారు. సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు.

విద్యుత్ ఓసీ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ

ఒంగోలు సబర్బన్: విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్‌ను జిల్లా విద్యుత్ ఎస్ఈ ఎన్‌వీఎస్ సుబ్బరాజు గురువారం ఆవిష్కరించారు. ఓసీ సంఘం జిల్లా అధ్యక్షుడు జి.వినయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి టీవీఎస్ శర్మ, అద్దంకి డివిజన్ అధ్యక్షుడు ఎస్‌కే హజీజ్, జి.సురేష్, ఎం.సుధాకర్, మార్కాపురం డివిజన్ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి జనార్ధన్, ఒంగోలు అధ్యక్షుడు ఎన్.రాఘవరెడ్డి, కార్యదర్శి కె.కోటయ్య, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సందర్శకులపై దాడి హేయం

ఒంగోలు సెంట్రల్: కొరేగావ్ దళిత సందర్శకులపై హిందూతత్వ దాడి హేయమని దళిత మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ అన్నారు. మహారాష్ట్రలోని కొరేగావ్ మహర్ అమరవీరుల స్థూపాన్ని సందర్శించేందుకు జనవరి 1న దళితులు, అంబేద్కర్ వాసులు వెళ్లగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారన్నారు. దీనికి నిరసనగా దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ దళిత మహా సభ కార్యాలయం నుంచి ప్రారంభమై హెచ్‌సీఎం కళాశాల కళాశాల అంబేద్కర్ విగ్రహం మీదుగా కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం వరకు సాగింది. జూలియన్, నీలం నాగేంద్రరావు, జయరాం, డి. అంజయ్య, డి రమణయ్య, పి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అంధుల పాఠశాలకు నిత్యావసరాల అందజేత



నిత్యావసరాలు అందిస్తున్న ఎస్ఎస్ఎన్ విద్యార్థులు

ఒంగోలు: స్థానిక మంగమూరురోడ్డులోని జేపీ శాంతినికేతన్ స్కూల్ ఫర్ బ్లైండ్ పాఠశాలకు స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీ విద్యార్థులు గురువారం నిత్యావసర సరుకులు ఉచితంగా అందించారు. బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎస్ఎన్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు టి.రాజేంద్రబాబు, డి.ధనగోపాల్‌రెడ్డి, సీహెచ్ శివజ్యోతిలతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్ ఈపూరి బ్రహ్మారెడ్డిలు మాట్లాడతూ లూయీ బ్రెయిలీ అంధులకోసం ప్రత్యేక లిపిని కనుగొని అందించడం అంధుల భవిష్యత్‌కు బంగారుబాట వేసిందని పేర్కొన్నారు.

ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలి

– ట్రాఫిక్ డీఎస్పీ వేణుగోపాల్

ఒంగోలు క్రైం: నగరంలోని ఆటోడ్రైవర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ కె.వేణుగోపాల్ సూచించారు. స్థానిక రైల్వేస్టేషన్ ముందున్న ట్రాఫిక్ పోలీస్ అవుట్‌పోస్ట్ సెంటర్‌లో గురువారం సాయంత్రం ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు ఆటోలకు స్టిక్కర్లు, సిగ్నల్ లైట్లు కచ్చితంగా వాడాలన్నారు. యూనిఫాం తప్పక ధరించాలన్నారు. ప్రయాణికుల పట్ల నిజాయితీగా వ్యవహరించాలని, ఆటోల్లో మరిచిపోయిన ప్రయాణికుల బ్యాగులు, సెల్‌ఫోన్లు విలువైన వస్తువులను వెంటనే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో గానీ నగరంలోని వన్‌టౌన్, టూటౌన్, తాలూకా పోలీస్‌స్టేషన్లలో గానీ అందజేయాలన్నారు. మద్యం సేవించి ఆటోలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అలాంటి ఫిర్యాదులొచ్చినా సహించేది లేదన్నారు. గతంలో పలువురు ఆటోడ్రైవర్లు



మాట్లాడుతున్న డీఎస్పీ వేణుగోపాల్

ఆటోల్లో మరిచిపోయిన బ్యాగులు, ఆ బ్యాగుల్లోని రూ.లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను సైతం పోలీసులకు అప్పగించి నిజాయితీని రాష్ట్రవ్యాప్తంగా ఇనుమడింపజేశారు. పోలీసులకు ఆటోడ్రైవర్లు పూర్తిగా సహకరిస్తే తమ సిబ్బంది కూడా ఆటోడ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ట్రాఫిక్ ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్ళు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకాశం | శుక్రవారం | జనవరి | 5 | 2018 సాక్షి

కనిగిరి కుటుంబం..

విశాఖలో బలవన్మరణం



ఆత్మహత్య చేసుకొన్న భార్యాభర్తలు, వారి పిల్లలు


సాయంత్రం వరకు అంతా బాగానే ఉన్నారు.. ఇంతలో ఏమైందో తెలీదు.. ఎక్కడో చెన్నైలో ఉన్న బంధువులకు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఫోన్ చేశారు.. తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని బాంబు పేల్చారు.. అంతే కలవరపాటుకు గురైన వారు ఇక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు ఆ ఇంటి కోసం వెతుకులాడి.. చివరికి ముస్తాఫా కాలనీలోని మృత్యుగృహం జాడ తెలుసుకున్నారు.. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.. నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.. దంపతులిద్దరూ చీర కొంగుకు వేలాడుతూ.. వారి పిల్లలిద్దరు మంచంపైనా నిర్జీవంగా దర్శనమిచ్చారు. అక్కడే లభించిన సూసైడ్ నోట్‌లో కుటుంబ తగాదాల కారణంగానే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని.. ఇందులో ఎవరి బాధ్యతా లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి ఆరు నెలల క్రితమే నగరానికి వచ్చిన దేవిరెడ్డి రాజేష్‌రెడ్డి, సౌమ్యల జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి స్థానిక ముస్తాఫా కాలనీలో నివాసం ఉంటున్నారు. చుట్టుపక్కలవారితో సఖ్యంగా ఉండేవారని.. ఇంతలోనే వారు సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం కలచివేసిందని స్థానికులు విషణ్ణ వదనాలతో చెప్పారు. కాగా కనిగిరి ప్రాంతంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న రాజేష్.. ఇక్కడ రహస్యంగా జీవిస్తున్నాడని.. వారి మరణానికి అదేమైనా కారణం కావచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.



మృతులు రాజేష్‌రెడ్డి, సౌమ్య(ఫైల్)

హత్య కేసే కారణమా?

ప్రకాశం జిల్లా కనిగిరిలో రాజేష్‌రెడ్డి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. అతని సమీప బంధువు కుమార్తెని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసిన కేసులు జైల్‌కు వెళ్లి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నట్లు తెలిపింది. అక్కడ నుంచి ఈ ఏడాది జూన్‌లో విశాఖ వచ్చి ఆరిలోవ ముస్తపాకాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకొన్నారు. మూడు బెడ్ రూముల ఉన్న పెద్ద ఇంటిలో ఉంటున్నారు. వీరు అతని ప్రత్యర్థులకు తెలియకుండా విశాఖలో గోప్యంగా ఉంటున్నారని, ఇటీవలే ప్రత్యర్థులకు తెలిసిట్లు సమాచారం. వీరి మృతికి ఇదే కారణమయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేపడతామని ఏసీపీ రామచంద్రరరావు మీడియాకు తెలిపారు.



ఆత్మహత్య చేసుకున్న రాజేష్‌రెడ్డికి కనిగిరిలో ఉన్న నివాసం

ఆరిలోవ(విశాఖ తూర్పు):

ఆరిలోవలో గురువారం సాయంత్రం ఓ ఇంట్లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయంత్రం పోలీసుల ద్వారా తెలుసుకొన్న ఈ ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. ఇంతవరకు ఇక్కడ ఇలాంటి సంఘటన జరగలేదంటూ, ఎంత ఘోరం జరిగిపోయిందంటూ ఆవేదన చెందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఆరిలోవ ప్రాంతం రెండోవార్డు పరిధి ముస్తఫాకాలనీలో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దివిరెడ్డి రాజేష్‌రెడ్డి(35), అతని భార్య సౌమ్య(30), కుమారుడు విష్ణు(7), కుమార్తె జాహ్నవి(5) ఆరు నెలలగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజేష్‌రెడ్డి నగరంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. ఇద్దరు పిల్లలు ఇంటికి సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో రెండు, ఒకటి తరగతులు చదువుతున్నారు. చుట్టు పక్కలవారితో వీరికి ఎలాంటి గొడవలు లేవు. రాజేష్‌రెడ్డి చెన్నైలో ఉంటున్న అత్తవారింటికి సాయంత్రం ఫోన్ చేసి అందరం ఆత్మహత్య చేసుకొంటున్నామని ఫోన్ పెట్టేశాడు. దీంతో అతని బంధువులు ఆరిలోవ పోలీసులకు సాయంత్రం 7.21 నిముషాలకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు స్పందించినా సరైన అడ్రస్ లేకపోవడంతో గంటసేపే తిరిగి ఎట్టకేలకు ఇంటిని గుర్తించి తలుపులు తెరిచారు.

ఇంట్లో ఇద్దరు బార్యా భర్తలు ఉరివేసుకొని వేలాడుతున్నారు. ఇద్దరు ప్లిలు మంచంపై మృతి చెంది ఉన్నారు. టీవీ ఆన్‌చేసి ఉంచారు. రాజేష్‌రెడ్డి రాసిన సూసైడ్ నోట్ పక్కనే ఉంది. అందులో కుటుంబ కలహాల కారణంగా అందరం ఆత్మహత్య చేసుకొంటున్నాము, ఈ చావులతో ఎవరికీ సంబంధంలేదు అంటే రాసి ఉన్నట్లు సంఘటనా స్థలానికి చేరుకొన్న ద్వారకా ఏసీపీ ఏసీపీ రామచంద్రరావు మీడియాకు తెలిపారు. పూఏర్తి దర్యాప్తు చేపట్టిన అనంతరం వీరి నలుగురు మృతికి కారణాలు తెలయవస్తాయన్నారు. మృత దేహాలను కేజీహెచ్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. పిల్లలకు ముందుగా ఏదైనా ఆహారంలో విషయం కలిపి ఇచ్చిన అనంతరం తల్లిదండ్రులు ఇద్దరూ ఉరివేసుకొని ఉంటారని ఆయన తెలిపారు. వీళ్లిద్దరూ ఫ్యాన్ హుక్‌లకు చీరలతో ఉరివేసుకొన్నారు. క్లూస్ టీం వచ్చి ఇంటిని, మృతదేహాలను పరిశీలించింది. అనంతరం మృతదేమాలను కేజీహెచ్‌కు తరలించారు.



నిర్జీవులుగా పడిఉన్న పిల్లలు విష్ణు, జాహ్నవి



విష్ణు(ఫైల్)

బయోమెట్రిక్ యంత్రాల కోసం త్వరలో టెండర్లు

ఒంగోలు టూటౌన్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయబోయే బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకు జాయింట్ ఆదేశాల మేరకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈమేరకు జిల్లా పంచాయతీ అధికారి ఎన్.ఎస్.ఎస్.వి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి అన్ని పంచాయతీల్లో బయోమెట్రిక్ యంత్రాలు అమలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అయితే టెండర్లు పిలవకుండా బయోమెట్రిక్ యంత్రాలు కొనుగోలు చేయడంతో అవకతవకలు జరిగే అవకాశం ఉన్నందున టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. ఆ తరువాత అన్ని పంచాయతీల్లో యంత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

పార్టీ ప్రయోజనాల కోసమే సభలు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ చిమటా సాంబు

చీరాల అర్బన్: ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి పార్టీ ప్రయోజనాల కోసమే టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ చిమటా సాంబు ఆరోపించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బి.జైసన్‌బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తే అక్కడ ప్రజల ఇబ్బందులు తెలుస్తాయన్నారు. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను భాగస్వామ్యం చేయకుండా అంతా ఎమ్మెల్యే చెప్పినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కూడా అధికార పార్టీ సూచించిన వారినే ఎంపిక చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు ఓటు వేయకుంటే సిగ్గుపడాలి అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఇప్పటివరకు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ముఖ్యమంత్రి చెబుతుంటే కేంద్ర మంత్రిగా ఉన్న టీడీపీ నేత సుజనాచౌదరి మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీలకు తగిన గౌరవం దక్కడంలేదని ఆరోపించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా వారికి మంత్రిపదవులు కూడా ఇవ్వడం విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. చేనేత, యాదవులకు, ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుందని, ఆ మాటకు పార్టీ కట్టుబడి ఉందని వివరించారు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మాటలు విని ప్రజలు ఓట్లు వేశారని, ఈసారి ఎన్నికలలో ప్రజలు ఆ తప్పును చేయరని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ చూడలేక టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శల్లో వాస్తవంలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సలగల అమృతరావు, కర్ణ శ్రీనివాసరావు, అధికార ప్రతినిధి దేవరపల్లి బాబూరావు, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రసాద్‌రెడ్డి, ఎస్టీసెల్ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మైనార్టీ విభాగం నాయకులు షేక్ సుభాని, షేక్ సలాం, పార్టీ పట్టణ కార్యదర్శి వాసిమళ్ల శ్రీనివాసరావు, చిమటా కాటమరాజు, మాజీ ఎంపీటీసీ జి.శ్రీనివాసరావు, గోలి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న మాజీ ఎంపీ చిమటా సాంబు

విద్యుదాఘాతానికి మహిళ బలి


సుబ్బాయమ్మ మృతదేహం


చికిత్స పొందుతున్న పుల్లయ్య


గాయపడిన రమేష్

బొమ్మనంపాడు (అద్దంకి): విద్యుదాఘాతానికి మహిళ బలైంది. ఈ సంఘటన మండలంలోని బొమ్మనంపాడులో గురువారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయపాటి సుబ్బాయమ్మ భర్త సుబ్బారావు 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి పంపడంతో ఇంట్లో ఒక్కతే ఉంటోంది. ఇనుప తీగపై ఉతికిన దుస్తులు ఆరేయడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి సుబ్బాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆమె మృతిచెందింది. విషయం తెలుసుకున్న బంధువులు కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బాచిన చెంచుగరటయ్య పరామర్శించారు.

మరోచోట ఇద్దరికి తీవ్ర గాయాలు

గిద్దలూరు: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ఈ సంఘటన పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ శివాజీ లాడ్జి సమీపంలో గురువారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. పట్టణంలోని ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నూతనంగా మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మీటర్ల ఏర్పాటు పనులు తీసుకున్న కాంట్రాక్టర్ శ్రీను తన కూలీలతో పనులు చేయిస్తున్నాడు. శివాజీ లాడ్జి వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మీటరు ఏర్పాటు చేసేందుకు సబ్ స్టేషన్‌లో ఎల్‌సీ ఇవ్వాలని సంబంధిత లైన్‌మన్ను కోరారు. ఆయన కూలీలు పనిచేస్తున్న లైన్‌కు విద్యుత్ సరఫరా నిలిపేయాలని సబ్‌స్టేషన్ సిబ్బందికి సూచించగా వారు ఒక ఫీడరుకు కరెంట్ సరఫరా నిలిపేశారు. రెండో ఫీడరుకు కరెంటు సరఫరా అలాగే ఉంది. పనులు చేసేందుకు వచ్చిన కూలీ గడ్డం పుల్లయ్య స్తంభం ఎక్కిన వెంటనే విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆయన అక్కడి నుంచి ఒక్కసారిగా కిందపడిపోయాడు. పుల్లయ్యకు పొట్ట, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పనిచేస్తున్న మరో కూలీ రమేష్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆయన కూడా స్తంభంపై నుంచి పడ్డాడు. ఏక కాలంలో ఇద్దరినీ స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పుల్లయ్య పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లారు.

రెండు ఫీడర్లు ఉండటంతోనే ప్రమాదం

విద్యుత్ స్తంభంపై రెండు ఫీడర్లకు సంబంధించిన విద్యుత్ తీగలు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మరమ్మతుల సమయంలో రెండు ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలిపేయాల్సి ఉన్నా విద్యుత్‌శాఖ ఉద్యోగులు ఒక ఫీడరుకు మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపేశారని, పనిచేసే సమయంలో తీగలు తగలడంతో ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో ఫీడర్‌లో విద్యుత్ సరఫరా ఉందని చెబుతున్నా కాంట్రాక్టరు తన పనికోసం తొందరపడి విద్యుత్ స్తంభం ఎక్కించారని, అందువల్లే ప్రమాదం జరిగిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

కుంటలో జారిపడి కౌలురైతు మృతి


అంజయ్య మృతదేహం

మేదరమెట్ల: ఓ కౌలురైతు ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పమిడిపాడులో గురువారం జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. పమిడిపాడు ఎస్సీ కాలనీకి చెందిన పాలపర్తి అంజయ్య (27) ఉదయం 9 గంటల ప్రాంతంలో గ్రామానికి సమీపంలో కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి నీరు పెట్టేందుకు కుంట వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు అంజయ్యను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

గుప్తనిధుల కేసులో మరొకరు అరెస్టు


నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాసరావు, పక్కన ఎస్‌ఐ అజయ్‌కుమార్

దొనకొండ: పులి గొయ్యి గుప్తనిధుల కేసులో తప్పించుకు తిరుగుతున్న మరో వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ కె.అజయ్‌కుమార్ తెలిపారు. మార్కాపురానికి చెందిన ఉమ్మడి శ్రీనివాసులు బోడపాడు క్రాస్ రోడ్డు వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో పొదిలి సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడకు వెళ్లి శ్రీనువాసులును అరెస్టు చేసి దర్శి కోర్టులో హాజరు పరచారు. న్యాయమూర్తి శ్రీనివాసరావు అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం దర్శి జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ కె.అజయ్‌కుమార్ తెలిపారు.





ఆశీర్వచనం



కర్రేవాండ్లపల్లెలో వేదపండితుల ఆశీర్వచనాలు

- అల్లాహ్..



ముస్లిం మత పెద్దలతో ప్రార్థన

- దీవెనలు



జగనన్నకు ఆశీర్వచనాలు

కొండంత భరోసా



కొత్తపల్లెలో నవరత్నాలను వివరిస్తూ..

హాయ్ అన్నా



అన్నతో కరచాలనం చేయాలని..



ఆరోగ్యం జాగ్రత్త : తాతతో మనవడు



ఏమైందమ్మా : కష్టాలు తెలుసుకుంటూ..



నేనున్నా : ఆప్యాయంగా పలకరిస్తూ..



అధైర్యప

నవ వసంతం



అనుబంధం
కర్రేవాండ్లపల్లె సమీపంలో
జగనన్నతో చెల్లెమ్మలు



ప్రజా సంకల్పం : చిత్తూరు జిల్లా పుంగనూరు నిం



పెద్దూరులో జననేతతో కలసి నడుస్తున్న ముస్లి





...డొద్దు : పెద్దూరులో ఓదార్పు



అవ్వా..! పింఛనొస్తోందా? : ఊటుపల్లె వద్ద..



ఆత్మీయ స్పర్శ: ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ..



...యోజకవర్గం పెద్దూరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడుస్తున్న అభిమానులు

బిడ్డల చదువు గురించి చీకూచింతా అక్కర్లేదు.. చదువు భారం నాదే..

చెల్లెమ్మ ముఖంలో సంతోషం

బియ్యం గింజలకూ చాలని పింఛను మొత్తాన్ని పెంచి వృద్ధాప్యంలో ఆసరా ఇస్తా.

మనుమడి మాటతో అవ్వ గుండెలో ఆనందం

ఖరీఫ్ వస్తుందంటే సాగు పెట్టుబడికి రుణమెవరిస్తారని బెంగ పడక్కర్లేదు.. ముందుగానే ఇందుకవసరమైన సొమ్ము చెల్లిస్తాం..

జననేత హామీతో అన్నదాత మోమున దరహాసం

కంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీం రద్దు చేస్తాం. ఉద్యోగ విరమణ తర్వాత ధైర్యంగా బతకవచ్చు.. *ఉద్యోగులందరిలో చిగురించిన కొత్త ఆశ*

చిత్తూరులో సహకార పాలడెయిరీని అధికారంలోకి రాగానే తెరిపిస్తాం *పాడిరైతుల్లో..సంస్థ కార్మికుల బతుకుల్లో పాలు పొంగించే కబురు*

ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో అన్ని వర్గాలూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నాయి. వారందర్నీ ఊరడిస్తూ జగనన్న చెబుతున్న మాటలు ఆశలు నింపుతున్నాయి. ఆనందాన్ని పంచుతున్నాయి. పాదయాత్ర గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగింది.



• నీవెంటే

...ం



• కోలాహలం

పుంగనూరు నియోజకవర్గం కర్రేవాండ్లపల్లెలో 'సంకల్పానికి' ఆత్మీయ స్వాగతం

దివ్యమైన ఊరట



దివ్యాంగుడికి భరోసా ఇస్తున్న జననేత

Praja Sankalpa Yaatra



హెల్త్ కార్డు చెల్లడంలేదన్నా..



'అయ్యా..! నా భర్త రఘు, నేను కలికిరి టమాట మార్కెట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నాం. మాకు ముగ్గురు కుమార్తెలు. ఆఖరి బిడ్డ సంధ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ అనారోగ్యానికి గురైంది. చెన్నైకి తీసుకెళ్లాం. లివర్ సంబంధిత వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. బతికున్నంత కాలం మందులు వాడాలని చెప్పారు. ఇప్పటికే నాలుగు లక్షల దాకా అప్పుచేసి ఖర్చుచేశాం. ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉన్నా చెల్లకుండా పోయింది' అంటూ కలికిరి మాదిగపల్లెకు చెందిన నిర్మల జగన్‌మోహన్ రెడ్డి ఎదుట కన్నీళ్లు పెట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే అన్ని ఆపరేషన్లు ఆరోగ్యశ్రీకి వర్తించేలా చూస్తామని జననేత హామీ ఇచ్చారు. *– పలమనేరు*

మేము సైతం..



సంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. మహానేత కుటుంబంపై ఉన్న అభిమానం పలువురిని జగనన్న వెంట నడిపిస్తోంది. పుంగనూరు మున్సిపల్ కౌన్సిలర్ ఎస్ఎం నయాజ్ తన బుల్లెట్ వాహనానికి వైఎస్సార్‌సీపీ జెండా కట్టుకుని యాత్రలో పాల్గొంటున్నారు. జిల్లాలోకి పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జననేత వెంటే ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. *– పలమనేరు*

సంకల్ప దారిలో..



ప్రజాసంకల్పయాత్ర దారిపొడవునా వైఎస్సార్‌సీపీ పతాకాలు రెపరెపలాడాయి. సదుం మండల సరిహద్దు నుంచి కిలోమీటరు పొడవున మహిళలు పార్టీ పతాకాలతో రోడ్డుకిరువైపులా నడిచిరావడం కన్పించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సదుం మండల సరిహద్దులోకి రాగానే పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు జననేతకు ఘన స్వాగతం పలికారు. *– బి.కొత్తకోట*

ఎలా బతికేదయ్యా?

తిరుమల, తిరుపతి దేవస్థానాల్లో తాత్కాలిక, అవుట్ సోర్సింగ్ పద్ధతిన వందలాది మంది సంభావన ఉద్యోగులు దినసరి వేతనాలతో పనిచేస్తున్నారు. 25 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.10 వేలు ఇస్తున్నారు. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ఉద్యోగ భద్రత లేదు. మాకు న్యాయం జరిగేలా చూడాలి' అంటూ పలువురు అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి సమీపంలో పాదయాత్రగా వస్తున్న జననేతతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. *– పలమనేరు*

'గుండె'నిండా ప్రేమతో..





'రైతు కుటుంబంలో పుట్టా. నేల తల్లినే నమ్ముకున్నా. వర్షాలు లేక పంటలు పండలేదు. తీవ్ర అవస్థలు పడ్డాం. అలాంటి సమయంలోనే నా గుండెకు జబ్బు చేసింది. లక్షల రూపాయలు పెట్టి వైద్యం చేయించుకునే స్థోమత లేక ప్రాణంపై ఆశలు వదులుకున్నా. మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ కొండంత అండనిచ్చింది. ఒక్క పైసా ఖర్చుకాకుండానే ప్రాణాలు నిలబెట్టింది. రాజన్న బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రగా వస్తున్నాడని తెలిసి ఆయన అభిమానులకు దాహం తీర్చాలని అనుకున్నా. 2009 వాటర్ బాటిళ్లను నా భార్య అమరావతితో కలిసి పంపిణీ చేస్తున్నా'నని కురబలకోట మండలం కొత్తపల్లెకి చెందిన రవీంద్రారెడ్డి తెలిపారు. *– తిరుపతి మంగళం*

సాక్షి క్లాసిఫైడ్స్



ఉచిత కంప్యూటర్ శిక్షణ

■APగుండా ఉచితంగా కంప్యూటర్ ట్యాలీ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించి జాబ్ కల్పించబడును. ఉచిత భోజనం, ఉచిత హాస్టల్ వసతి కలదు. K.K.కంప్యూటర్స్, ఒంగోలు. ✆ 94419 08162 [O-617579]

FREE TRAINING

■ముస్లిం మైనార్టీ కార్పోరేషన్ ద్వారా ముస్లిం యువతకు కంప్యూటర్ మరియు ఎలక్ట్రిషియన్ నందు15రోజులుఉచితశిక్షణ. శిక్షణలోస్టైఫండ్+ఫ్రీ భోజనముకలదు. ✆ 93989 29211, 99855 18991 [O-617707]



■నెల్లూరు రైల్వేస్టేషన్ నుండి కేవలం 6కి.మీ దూరంలో 11 మరియు 16 లక్షలకు మాత్రమే ఇల్లు నిర్మిస్తున్న మా లే అవుట్‌లో కొద్ది ఓపెన్ ప్లాట్లు కలవు. సంప్ర : 85003 03535. [N-0900665]



BUSINESS OFFER

■శిక్షీక్యాండిల్స్&అగరబత్తులు,కర్పూరంబిళ్ళని తయారీ నేర్పించబడును. అప్పులు, ముడిసరుకు లు హోల్‌సేల్ ధరకు అమ్మబడును. తయారు చేసి నవాటినికొనబడును.9542424959,7097835856 [T-0890834]

■మైనపు వత్తులు తయారు చేసి రోజూ అధిక ఆదాయం సంపాదించండి. ముడి సరుకు మేమే ఇస్తాం. తయారైనవి కొంటాం. నో ఛార్జెస్. శ్రీమాధా కాండిల్స్. ఫోన్: 75501 73997 / 75501 73998. [V- 688774]

■మీ ఇంటి వద్దనే ఉంటూ మీ ఖాళీ టైమ్‌లో వర్క్ చేయుట ద్వారా వారానికి అత్యధిక ఆదాయం సంపాదించే అవకాశం. అందరూ ఆహ్వానితులే (వీరాల,ఇంకొల్లువారికిప్రాధాన్యత.7287024261 [G-676708]

GOLD FINANCE



■Gold Netic బంగారం బ్యాంకులో, తాకట్టు సంస్థలలో ఉన్నది విడిపించి కొత్తబంగారం ధరకు కొనబడును.మరియు గిఫ్ట్‌కూపన్ ద్వారా బహుమ తులు గలవు. ✆ 96427 96420, 96427 96421 [O-617701]

■బ్యాంకులు / సంస్థల నుండి తాకట్టు పెట్టిన మీ బంగారాన్ని మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును. సంప్రదించండి. ✆ 91606 90477 [B-6127]

■సాయి గోల్డ్ ఫైనాన్స్-బంగారం బ్యాంకులలో మరియు ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో ఉన్నవి విడిపించి, ఈరోజు మార్కెట్ ధరకు కొన బడును. ✆ 81868 32028, 95536 53719 [O-617578]

■బ్యాంకులు / సంస్థల నుండి తాకట్టు పెట్టిన మీ బంగారాన్ని మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును. సంప్రదించండి. ✆ 93460 30358 [B-6126]

■బంగారం బ్యాంకులలో, ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టుపెట్టిన బంగారం విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడును. ✆ 7993635688 [G-627]

MARRIAGE SERVICES

■L.V.రెడ్డిమ్యారేజ్‌బ్యూరోలో అన్ని కులముల వారికి 1వ/2వ లేటుమ్యారేజ్ - డైవర్సీస్/ విడోయర్స్, పెన్షనర్స్(స్త్రీ/పు)దేశ,విదేశంపెండ్లి సంబంధములు కుదర్చబడును.✆ 81420 11880, 89779 16880 [O-617577]

■నూతన సంవత్సర & సంక్రాంతి శుభా కాంక్షలతో... యాదవ వివాహ పరిచయ వేదిక : ప్రతి నెల 6వ తేది సమయం : 9am - 2pm, స్థలం : యాదవ భవన్, దిబ్బమిట్టరోడ్డు, RTC బస్టాండ్ ఎదురు వీధి, ఒంగోలు టౌన్. ఫీజు: 1000/-.సుందరయ్యయాదవ్ : 9949712838. [NA-3753]

AYURVEDA

■శృంగార సమస్య శీఘ్రస్ఖలనం పలుచని వీర్యం, నరాల బలహీనత, అంగం వంకర & స్తంభించకపోవడం, ఈ సమస్యల కోసం మా గుళికలు, క్రీమ్ & ఆయిల్ లింగవర్ధక యంత్రం ద్వారా పరిష్కారం పొందండి. 7539880120 [W-688271]



■B.Tech (సివిల్/మెకానికల్) AgB.Sc Horti-B.Sc, Ag.Engineering, M.Pharmacy అర్హత కలవారు టీచింగ్ చేయుటకు వెంటనే కావలెను. e-mail: bitscollegeresumes @ gmail.com సంప్ర|| ✆ 95055 04217. [O-617584]

■బెల్లంకొండ విద్యా సంస్థలు-పొదిలిలో వార్డెన్స్‌గా పనిచేయుటకు స్త్రీ/పులు కావలెను. అర్హత: ఇంటర్/డిగ్రీ. జీ||6-7వేలు. A: 30-40 సం||, సంప్ర||✆ 95055 04217. [O-617585]


■ప్రముఖ 3వీలర్స్ కంపెనీకి సేల్స్/సర్వీస్/ స్పేర్స్ ప్రకాశం జిల్లా ఆథరైజ్ డీలర్‌కు జిల్లా వ్యాప్తంగా పనిచేయుటకు సేల్స్‌మేనేజర్స్-02, వర్క్స్ మేనేజర్-01, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్-02, స్పేర్ పార్ట్ అసిస్టెంట్-01, సర్వీస్ అడ్వైజర్-01 కావలెను. ✆ 79873 29375, 76809 42143 [O-617583]

■యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్, Amazon, ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్‌తో ప్రతి నెల మంచి ఆదాయం సంపాదించుకోండి. వివరాలకు ✆ 96427 64784 [O-617703]

■ ఒంగోలులోని ప్రముఖ లేడీ టైలరింగ్ షాప్ నందు పనిచేయుటకు అనుభవం గల లేడీ టైలర్లు వెంటనే కావలెను. సంప్ర|| ✆ 98499 05674, 94405 17968 [O-617582]

గమనిక

సాక్షి తెలుగు దినపత్రికలో రోజూ ప్రచురించే క్లాసిఫైడ్ ప్రకటనలు చదివి, వాటిని నిశితంగా పరిశీలించిన పిదప ప్రతిస్పందించాల్సిందిగా మా పాఠకులను కోరడమైనది. ప్రకటనదారు తెలిపే లేదా క్లెయిమ్ చేసే వాటితో ఈ వార్తా పత్రికకు ఎలాంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.



■పవన్ ఆటోఫైనాన్స్ నందు జిల్లాలో అన్ని మండలాలకు సేల్స్ / రికవరీ ఎగ్జిక్యూటివ్స్, ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు ఆఫీస్‌లకు లేడీ టెలీకాలర్స్ కావలెను ✆ 90001 02999 [O-617581]

■ఒంగోలు - విజయ్‌కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందు M.S ఆఫీసు, Tally + GST, స్పోకెన్ ఇంగ్లీష్ ఫేకల్టీ & ఆఫీస్ స్టాఫ్ (F) కావలెను. ✆ 93989 29211, 99855 18991 [O-617706]

■అన్ని ప్రముఖ బ్యాంకుల మొక్క అన్ని లోన్స్‌కు సంబంధించిన ఆథరైజ్ ఏజెన్సీ SRS Capital LLP నందు పనిచేయుటకు M/F సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ టీమ్‌లీడర్స్ కావలెను ✆ 90007 93579 [O-617580]

■వయనీర్ హోండా సర్వీస్ విభాగం కందుకూరు, ఒంగోలు బ్రాంచ్‌లకు వర్క్స్ మేనేజరు, కంప్యూటర్ ఆపరేటర్స్(M),టెలీకాలర్స్,టెక్నీషియన్స్,సర్వీస్ అడ్వ యిజర్స్ సూపర్‌వైజర్స్ కావలెను. ✆ 91009 11007 [OA-320]

■షేల్లు ఆపరేటింగ్ చేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్స్ - 2 కావలెను. సంబంధిత రంగంలో అనుభవము & ఒంగోలు లోకల్ వారికి ప్రాధాన్యత. సంప్ర|| ఇస్మాయిల్ గ్రూప్ ✆ 88869 99993 [SA-324]

■TV-4G న్యూస్ ఛానల్ నందు కందుకూరు, కొండపి నియోజకవర్గాలలో మండలాల వారిగా ఈవెంట్ వర్క్ చేయుటకు ఎగ్జిక్యూటివ్స్ కావలెను ✆ 94417 18244, 94943 20769 [O-617576]

■ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిఇంట్లో పనిచే యుటకు వంటమనిషి, వ|| 24 to 40సం|| మంచి జీతం, ఉచిత నివాసం కలదు. దామా కిరణ్ కుమార్ ✆ 7093152949 [OA-317]

■గన్నవరం, రేణిగుంట, విశాఖపట్నం, రాజ మండ్రి, HYDలో పనిచేయుటకు లోడింగ్ సూ|| వైజర్స్-64, హౌస్‌కీపింగ్ సూ||వైజర్స్-52, ట్రాలీ సూ||వైజర్స్-48, లోడర్స్ స్త్రీ/పు కావలెను. ఆకర్షణీయమైన జీతం. Age:18-35, Q: 7th- డిగ్రీ రూం+మీల్స్ ఫ్రీ. 95423 73962, 95423 27384 [G-551]

■ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్స్‌గా పనిచేయుటకు డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కావలెను. Qly: 10th Pass ఆపైన. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్ర: ✆ 9640141999. [B-595840]

■మీ జిల్లాల్లోని ఏరియాల్లో గల కం||లకు సూ||వైజర్స్, హెల్పర్స్, ప్యాకర్స్, టీమ్‌లీడర్స్ ITI ఆల్‌ట్రేడర్స్ కావలెను. జీతం : 12,600/- OTతో 18000/-,బోనస్ 2500/- రూం+భో|| ఫ్రీ. ఫోన్ : 99639 80829, 99513 57728. [V- 306]

■జాబ్ గ్యారెంటీ మీ జిల్లాలో నూతనంగా ప్రారంభించిన కం||లో సూపర్‌వైజర్స్, టీంలీడర్స్, ప్యాకింగ్ బాయ్స్, హెల్పర్లు కావలెను. జీ||10,000 పైన OT+బోనస్ 2వేలు రూం+మీల్స్ ఫ్రీ సం|| 9703417043, 8367642170 [C-699306]

■వెంటనే కావలెను. మీ జిల్లాలో గల HPL కంపెనీ నందు పనిచేయుటకు సూ||వై, జూ||అకౌంట్స్, టీం ఇన్‌చార్జ్, టీం లీడర్స్, ITI ఆల్‌ట్రేడర్స్, సెక్యూరిటీ గార్డ్స్, హెల్పర్స్ కావలెను. 10,000/- వేలు ఆపైన రూం+మీల్స్ ఫ్రీ Q: 5th to Any డి|గ్రీ.సంప్ర: 99488 50862, 99488 50896 [G-628]

■మీ దండోరా టి.వి.ఛానల్‌లో పని చేయుటకు జిల్లాల వారీగా రిపోర్టర్స్, కెమెరామెన్, నియోజక వర్గాల వారీగా రిపోర్టర్స్ కావలెను. సంప్రదించండి : 83310 68064, 97019 66097 [N-867084]

■మీ ఇంటి వద్దనే ఉంటూ చేతి వ్రాత ద్వారా ప్రతివారం అధిక ఆదాయం, (అందరూ అర్హులే) సంప్రదించండి: మధు సాయి సర్వీసెస్. 7097286312, 7097286317. [H-695926]

■Hyderabad లో మా కంపెనీలో జాబ్ చేయు టకు యువకులు కావలెను. ఫిక్స్‌డ్ సాలరీ 12,000/-+ ఇన్సెంటివ్స్ (నో టార్గెట్), Q:10th/ఇంటర్/ డిగ్రీ పాస్/ ఫెయిల్, కన్సల్టెన్సీ కాదు. ఫ్రెషర్స్‌కు 2 నెలలు Training ఇచ్చి ఫిక్స్‌డ్ సాలరీ ఇవ్వబడును. వయస్సు: 18-28Yrs. అమీర్‌పేట్, Hyd. Maathru Bhoomi Housing Pvt. Ltd. ఫోన్: 9849973149. [HA-5500]

■కంప్యూటర్ టైపింగ్ వర్క్ MS Words లో టైప్ చేయాలి నెలకు అత్యధిక సంపాదన మీ వద్ద కంప్యూటర్ ఉంటే చాలు srsbpokp @gmail.com ఫోన్:7416729856. [H-684456]

■TV 24x7 న్యూస్ ఛానల్‌లో పని చేయుటకు న్యూస్ రిపోర్టర్స్ కావలెను. Qly: ఇంటర్/ డిగ్రీ, జీతం: 18,000/-. ఫోన్: 9553308421, 9703561149. [H-684218]

■పెద్ద వారికి సేవచేయుటకు యువతీ యువకులు వెంటనే కావలెను. జీతం: 10,000/- ఉచిత భోజనం+ వసతి. ECIL, Hyd. 9502192727, 9000165899. [HA-17107]

■ఉద్యోగ అవకాశాలు AP నందు అర్హత: 10th-మాస్టర్‌డిగ్రీ.ఆకర్షణీయమైన జీతం కలదు. సంప్ర: Techno Fin IT Solustion Pvt. Ltd. లక్ష్మీపురం, గుంటూరు. 90303 15618, 90303 15620 [G-676345]

■గుంటూరు జిల్లా తెనాలిలోని 20 మంది క్రిస్టియన్ చిన్న పిల్లల గృహమునకు వంట చేయుటకు స్త్రీ వార్డెన్ ఆయా కావలెను. Cont: 98660 49360 [G-676422]

■ఉచిత హోటల్ మేనేజ్‌మెంట్ 2 నెలల కోర్సులు ఉచితభోజనవసతి.అర్హత:10th ఆపైన. వయస్సు: 18-30సం|| ప్లేస్‌మెంట్ చూపించబడును. సంప్ర: 81258 94085, 81422 82564 [G-676052]

■ఒంగోలులోని ప్రముఖ థియేటర్ నందు పని చేయుటకు సెక్యూరిటీ గార్డ్స్, హౌస్ కీపింగ్ లేడీస్ & బాయ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 7013043258, 9010317787. [B-699654]

వివరాలకు సంప్రదించండి :

క్లాసిఫైడ్స్ : ఒంగోలు

90102 02856
90102 02762

వ్యాపారులకు జీఎస్టీలో ఇబ్బందులు తొలగిస్తాం

– సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ శ్రీహరిరావు



కార్యాలయం ప్రారంభిస్తున్న కమిషనర్ శ్రీహరిరావు

మార్కాపురం: జీఎస్టీకి సంబంధించి పన్ను చెల్లింపు విషయాల్లో వ్యాపారుల ఇబ్బందులు తొలగిస్తామని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ శ్రీహరిరావు తెలిపారు. పట్టణంలోని కంభం రోడ్డులోని ఎల్ఐసీ ఆఫీసు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ జీఎస్టీ కార్యాలయాన్ని యక్కలి కాశీవిశ్వనాథం భవనంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల పరిధిలోని సుమారు 1100 మంది వ్యాపారులు, గ్రానైట్, పలకల ఎగుమతి దారులు ఉన్నారని, జీఎస్టీ చెల్లింపుల్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మార్కాపురంలోని కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చెక్‌పోస్టులు, నాకా బందీలు లేవని, 14 రకాల పన్నులను తొలగించి ఒక్క జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు. వ్యాపారులు జీఎస్టీ పరిధిలో ఉన్నట్లయితే పన్నులు చెల్లించాలన్నారు. త్వరలో జీఎస్టీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తాము వసూలు చేసే పన్నులు 50 శాతం రాష్ట్రానికి పంపిస్తామని తెలిపారు. దీని వలన రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. డాల్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు రామడుగు కోటేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీపై వ్యాపారులకు అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని తొలగించి సరళతరం చేసి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శేఖర్, మార్కాపురం కార్యాలయం సూపరింటెండెంట్ దామసాని వెంకట్రామయ్య, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, యక్కలి కాశీవిశ్వనాథం, ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉత్తరాది బ్రహ్మచారి, దొర్నాల జడ్పీటీసీ అమిరెడ్డి రామిరెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

నేటి నుంచి బ్యాక్‌లాగ్ పోస్టుల షార్ట్ లిస్ట్ అభ్యర్థులకు పరీక్షలు

ఒంగోలు టౌన్: ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్–2014 తాలూకు పోస్టులకు సంబంధించి ఇటీవల ప్రకటించిన షార్ట్ లిస్ట్ అభ్యర్థులకు 'ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీసు ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్‌వేర్' పరీక్షలు ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ వి. వినయ్‌చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం భవనంలోని రెండో అంతస్తులోగల జిల్లా నిక్‌నెట్ అధికారి కార్యాలయంలో పరీక్షలు జరుగుతాయన్నారు. 5వ తేదీ ఉదయం 10 గంటలకు జూనియర్ అసిస్టెంట్ (ఎస్టీ) అభ్యర్థులకు, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు టైపిస్టు(ఎస్టీ) అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. 6వ తేదీ ఉదయం 10 గంటలకు టైపిస్టు (ఎస్సీ) అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. షార్టు లిస్టు తాలూకు అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరు కావాలని ఆయన కోరారు.

పారాలీగల్ వలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఒంగోలు సెంట్రల్: పారాలీగల్ వలంటీర్లుగా గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె.రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూ సంబంధిత హక్కుల విషయమై, గిరిజన యువతకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, నెల్లూరులో మూడు రోజుల ఉచిత శిక్షణను నెల్లూరు లీగల్ సర్వీసెస్ అథారిటీ వారితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి పాస్ అయి, ఆసక్తి ఉన్న గిరిజన అభ్యర్థులు తమ బయోడేటాతో ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల కల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి కార్యాలయం, ప్రగతి భవన్, ఒంగోలు అనే చిరునామాలో సంప్రదించాలని సూచించారు.

నాలుగున్నర కిలోల కణితి తొలగింపు

గుంటూరు మెడికల్: మహిళ కడుపులో ఉన్న నాలుగున్నర కిలోల కణితిని వైద్యులు తొలగించారు. ఈ నెల 2 తేదీన శస్త్రచికిత్స చేసి దానిని తొలగించినట్లు ఓమెగా ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎం.జి.నాగకిషోర్ చెప్పారు. గురువారం గుంటూరులోని ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా యద్దనపూడికి చెందిన 51 ఏళ్ల స్త్రీకి కడుపు ఉబ్బరం, ఆయాసంగా ఉండి రెండు వారాల కిందట తమ ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పారు. వైద్య పరీక్షలు చేసి కడుపులో నాలుగున్నర కిలోల బరువు ఉన్న గడ్డ ఉన్నట్లు నిర్ధారించామన్నారు. గడ్డ పేగులకు వెనుక రక్తనాళాల మీదుగా ఉండి పేగులు, యూరినరీ బ్లాడర్, గర్భసంచి, మూత్రనాళాలు ఉబ్బినట్లు వెల్లడించారు. మూడున్నర గంటలపాటు క్లిష్టమైన ఆపరేషన్ చేసి విజయవంతం చేశామన్నారు. రిట్రో పెరిటోనియల్ ట్యూమర్లు చాలా అరుదైనవని, ఇవి రావటానికి ప్రత్యేకంగా ఏమీ కారణాలు ఉండవని పేర్కొన్నారు. గడ్డను తొలగించకపోతే ప్రాణాలు పోతాయని, సాధారణ ఆపరేషన్ చేసి తొలగించలేమని డాక్టర్ నాగకిషోర్ వెల్లడించారు.

పూత నియంత్రణతోనే

దానిమ్మలో అధిక దిగుబడి



ఉద్యాన శాఖాధికారి నవీన్‌కుమార్

ఒంగోలు టూటౌన్: 'దానిమ్మ తోటలు ప్రస్తుతం పూత, పిందె దశల్లో ఉన్నాయి. పూత, పిందెను కాపాడుకుంటే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంద'ని ఉద్యానశాఖ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో ఎక్కువగా దానిమ్మ సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారని, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి దానిమ్మ పంటకు ఉండటమే అందుకు కారణమన్నారు. దానిమ్మ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.

పండ్ల రసం పీల్చే పురుగులు

ఇవి పండ్లకు రంధ్రాలు చేసి రసాన్ని పీల్చేస్తాయి. ఫలితంగా రంధ్రాల్లో శిలీంధ్రాలు, బ్యాక్టీరియా చేరి పండ్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి రాలిన పండ్లను ఏరి నాశనం చేయాలి. రాత్రి వేళల్లో దీపాల కాంతికి పురుగులు ఆకర్షితమవుతాయి. కాయలు పక్వానికి వచ్చే ముందే ఫ్లోరోసెంట్ బల్బులను ఏర్పాటు చేసి రోజూ రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు వెలిగిస్తే ఫలితం ఉంటుంది. మలాథియాన్ ఒక మి.లీ మందు, ఒక శాతం పంచదార, పండ్ల రసంతో కలిపిన మిశ్రమాన్ని దీపాల కింద పెట్టాలి. దీంతో రసం పీల్చే పురుగులు మిశ్రమంలో పడి చనిపోతాయి.

పూత నియంత్రణ

దానిమ్మ పంటకు ఏడాది పొడవునా పూత పూస్తుంది. కానీ జనవరి–ఫిబ్రవరి, జూన్–జూలై, సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో అధికంగా పూత పూస్తుంది. బ్యాక్టీరియా తెగులు ఎక్కువగా వర్షాకాలంలో ఉంటుంది. పూత వచ్చిన తర్వాత దాని నిలుపుదలకు యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది.

బ్యాక్టీరియా మచ్చ తెగులు

బ్యాక్టీరియా మచ్చ తెగులు గాలిలో ఉండే తేమ శాతంను బట్టి ఉంటుంది. 27–37 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 70 శాతానికి పైగా గాలిలో తేమ ఉండే పరిస్థితుల్లో బ్యాక్టీరియా తెగులు అధికంగా ఉంటుంది. తెగులు సోకిన చెట్లకు అంట్లు కట్టడం ద్వారా నర్సరీ దశలోనే ఈ తెగులు వ్యాప్తిస్తుంది. దీని నివారణకు తెగులు ఆశించిన కొమ్మలను అంగుళం కింద వరకు కత్తిరించాలి. కత్తెరలను 1 శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలో ఉంచి శుద్ధి చేసి ఉపయోగించాలి. తరువాత ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని చెట్లపై పిచికారీ చేయాలి. లీటరు నీటికి 200 మి.లీ అగ్రిమైసిన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి.

తెగులు ఆశించని రకాలు

ప్రధానంగా దానిమ్మ కాయలు మార్కెట్‌లో బాగా అమ్ముడుపోవడానికి, వ్యాపారులు కూడా నాలుగు రూపాయలు వెచ్చించే రకాల్లో గణేష్, మృధుల, బగువ, సూపర్‌బగువ రకాలు ఉన్నాయి. అయితే సాధారణంగా మార్కెట్‌లో మంచి ప్రాచుర్యం ఉన్న రకం బగువ, సూపర్ బగువ. ఈ రకాల కాయల సైజు 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఉంటుంది. చర్మం రంగు, గింజలు ముదురు పింక్ రంగులో(రక్త వర్ణం) ఉంటాయి. ఏ రకమైనా సరే ఒక సంవత్సరం నుంచే పూత పూసి పిందెలేర్పడతాయి. టిష్యూ కల్చర్ మొక్కలైతే బ్యాక్టీరియా తెగుళ్లు ఆశించకుండా ఉంటాయి.

ఎరువుల యాజమాన్యం

మొక్కలు నాటిన నాలుగు నెలల తర్వాత 125 గ్రాముల వేపపిండి, 5 కిలోలు కుళ్లిన పశువుల ఎరువు, 7 నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, 10 కిలోలు కుళ్లిన ఎరువు, 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండి, 10 కిలోలు మగ్గిన పశువుల ఎరువును వేయాలి. ఆ తర్వాత ప్రతి మొక్కకు సరాసరి 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్‌ను మొదటి తడికి ముందు, కాయ ఎదిగే దశలో వేయాలి. జింకు లోపం ఉన్న ఆకుల పరిమాణం చిన్నవిగా ఉండి వంకర్లు తిరిగి ఉంటాయి. జింకు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి ఒకటి లేదా రెండుసార్లు కొత్త చిగుర్లు ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. ఫెర్రస్(ఇనుము) ధాతువు లోపించిన ఆకులు కనిపిస్తే ఫెర్రస్ సల్ఫేట్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నీటి తడులు సక్రమంగా ఉన్నా.. బోరాన్ లోపించినప్పుడు లేత కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు 12.5 గ్రాముల బోరాక్స్‌ను పాదుల్లో వేసుకోవాలి.

నీటి యాజమాన్యం

దానిమ్మ పంటకు నీటి శాతం ఒకే విధంగా ఉండాలి. సమతుల్యంగా తేమ లేకపోతే పండ్లు పగిలిపోతాయి. డ్రిప్ పద్ధతిలో నీరు పెడితే చెట్ల పెరుగుదల, కాయల సంఖ్య, బరువు 35 శాతం పెరుగుతాయి. డ్రిప్ పద్ధతిలో రోజూ కొన్ని గంటలు మాత్రమే నీరందించాలి. నీరు, రసాయనిక ఎరువులను ఫర్టిగేషన్‌తో ఇస్తే కాయల నాణ్యత పెరుగుతుంది. చెట్లపై పూత, కాయ లేని సమయంలో నీటిని తగ్గించాలి. వేరుశనగ లేదా వరిపొట్టుతో 8 సెం.మీ మందంతో చెట్టు పాదులను మల్చింగ్ చేయాలి.

కొమ్మల కత్తిరింపులో జాగ్రత్తలు

ప్రతి మొక్కకు బలంగా పెరిగిన నాలుగు కొమ్మలను, కాండాలుగా వదిలి మిగిలినవి కత్తిరించాలి. 2–3 సంవత్సరాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ కొమ్మలను తగు రీతిలో పెంచి సరైన ఆకారాన్ని చెట్టుకు తీసుకురావాలి. నేలకు పాకే కొమ్మలు, గుబురుగా ఉండే కొమ్మలు, ఏపుగా పెరిగే కొమ్మలు కత్తిరించాలి.

డ్రిప్ వాడే విధానం

మొక్క రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 3 మీటర్ల నుంచి 4 మీటర్ల దూరాన్ని నిర్ణయించుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడానికి అవకాశం ఉండే వారు ఎప్పుడైనా మొక్కలు నాటుకోవచ్చు. గుంతల నుంచి తీసిన మట్టికి 20 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ పాస్ఫేట్, 100 గ్రాముల(2 శాతం) లిండెన్ పొడిని మట్టితో కలిపి గుంతలో వేయాలి.

జన్మభూమి సభ రసాభాస

- సమస్యలు పరిష్కరించలేని జన్మభూమి ఎందుకంటూ ప్రజాప్రతినిధుల నిరసన
- గత జన్మభూమి అర్జీల సంగతి ఏమైందని నిలదీత



మాధవరంలో నేలపై కూర్చుని నిరసన తెలుపుతున్న తాళ్లూరు మండల ప్రజాప్రతినిధులు

తాళ్లూరు:

తాళ్లూరు మండలం మాధవరం గ్రామంలో గురువారం నిర్వహించిన జన్మభూమి మాఊరు సభ రసాభాసగా మారింది. అర్హులకు రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేయకుండా ఉత్తుత్తి సభలు ఎందుకంటూ తాళ్లూరు మండల ప్రజాప్రతినిధులు నిరసన తెలిపారు. సర్పంచ్ నుసుం సుబ్బారెడ్డి సభ ముందు ప్రజలతో కలిసి నేలపై కూర్చుని నిరసన తెలుపుతుండగా జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఎంపీపీ గోళ్లపాటి మోషే, ఉప సర్పంచ్ బెల్లం కొండ శ్రీనివాస్ జతకలిశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. అర్హులకు రేషన్ కార్డులు, పింఛన్లు ఎందుకు ఇవ్వలేదో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీలను పరిష్కరించని వారు ఇప్పుడు మాత్రం ఎలా పరిష్కరించగలరని ప్రశ్నించారు. మరుగుదొడ్లు నిర్మించుకోమని చెప్పి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, అదేమని అడిగితే లబ్ధిదారుల పేరు మీద ముందే మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు. అర్హులకు న్యాయం చేయలేని సభలను బహిష్కరిస్తున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఎస్‌ఐ మహేష్ తన సిబ్బందితో సభ వద్దకు వచ్చి తహసీల్దార్ కేవీ కృష్ణారావుతో చర్చించి సభను మరలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సభ తిరిగి ప్రారంభమైంది.

పిల్లలు.. జన్మభూమి సభలో పెద్దలు!



రావిపాడు(కంభం): రావిపాడు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి సభలో పిల్లలు పెద్దలుగా మారిపోయారు. సభా ప్రాంగణంలో ఆశీనులై బలవంతంమీద అధికారుల మాటలు, ప్రజల సమస్యలు విన్నారు. జన్మభూమి కార్యక్రమానికి జనం రావడం మానేయడంతో పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సీమంతాలు, అన్నప్రాసనలు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీతో నెట్టుకురావడం విమర్శలకు తావిస్తోంది. పాఠశాల ఆవరణలో సభ నిర్వహించడంతో పిల్లలు తరగతులు వదిలేసి సభ వచ్చారు. మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న విద్యార్థులను అధికారులు గ్రామసభ పూర్తయ్యే వరకు కదలకూడదని ఆదేశించడంతో వారు అక్కడే కూర్చుండిపోయారు. కాగా సభలో మార్కాపురం ఆర్‌డీఓ పెంచెల కిశోర్‌బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. సభలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేటి నుంచి సాహిత్య సభలు

ఒంగోలు కల్చరల్: ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు స్థానిక తాతా లక్ష్మీప్రసాద్ కల్యాణ మండపంలో సాహితీ త్రిధామం పేరిట సాహిత్య సభలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటయ్యే సభలో మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రధాన వక్తగా పాల్గొని సాహిత్య ప్రసంగం చేస్తారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య హాజరవుతారు. ఆర్‌వీఎస్ భరద్వాజ, పింగళి పాండురంగారావు, అయినాల కనకరత్నాచారిని సన్మానించనున్నారు. సాహిత్యాభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం అధ్యక్షుడు బి.హనుమారెడ్డి కోరారు.

జాతీయస్థాయి శిక్షణకు బాలబాలికలు



ఒంగోలు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న విద్యార్థులతో విద్యాశాఖ అధికారులు

ఒంగోలు: శ్రీవేదిక మిషన్ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఈనెల 6 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణకు జిల్లా నుంచి 20 మంది బాలబాలికలు హాజరవుతున్నారు. విద్యార్థులను గురువారం మధ్యాహ్నం నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో డీఈఓ వీఎస్ సుబ్బారావు గుజరాత్ పంపారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లా ప్రనోస్లా గ్రామంలో జరగనున్న 20వ రాష్ట్రీయ కతా శివిర్‌లో జాతీయ సమైక్యత, సంస్కృతి, వ్యక్తిగత అభివృద్ధి, జాతీయత, దేశభక్తి, దేశభద్రత, శక్తివనరులు, మానవ హక్కులు, శాస్త్రసాంకేతికత ఉపయోగాలు, ఆధ్యాత్మికత, ఉపద్రవాల అధిగమనం, సమాచార సాంకేతికత, రహదారి భద్రత, ప్రథమ చికిత్సపై శిక్షణ ఇస్తారని తెలిపారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు 20 మందిని దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కె.అజయ్‌కుమార్, వేటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఎం.జానమ్మ ఆధ్వర్యంలో శిక్షణకు పంపినట్లు డీఈఓ పేర్కొన్నారు.

పంచాయతీ కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలి

ఒంగోలు టౌన్: జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులకు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మజుందార్, సీహెచ్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని సంతనూతలపాడు, పొదిలి, యర్రగొండపాలెం, త్రిపురాంతకం పంచాయతీల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, బిల్ కలెక్టర్లుగా వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. గ్రామ పరిపాలనాధికారులు కార్మికులకు వేతనం చెల్లించకుండా చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. వరుస పండుగ రోజుల్లో కూడా పస్తులు ఉండి గ్రామాల్లో సేవలు అందిస్తున్న కార్మికులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. మునిసిపల్ కార్మికులకు జీఓ నం.151 ప్రకారం పెరిగిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలన్నారు. అంగన్‌వాడీలపై పని భారాన్ని తగ్గించాలన్నారు. ఆశ కార్యకర్తలకు పారితోషికం కాకుండా వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23వ తేదీ నిర్వహించనున్న సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు జి.శ్రీనివాసులు, కాలం సుబ్బారావు, దామా శ్రీనివాసులు, వందనం, సీహెచ్ సింగయ్య, మహేష్, జీవీ రాగయ్య, ఈదర అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా శాఖ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.


విద్యుత్ షాక్‌కు గురై వృద్ధురాలు మృతి

ఒంగోలు క్రైం: నగరంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలో గురువారం విద్యుత్ షాక్‌కు గురై వృద్ధురాలు మృతి చెందింది. స్థానిక సెయింట్ థెరిస్సా స్కూలు పక్కన ఉన్న మహేంద్రనగర్‌లో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఎంపరాల రాజేశ్వరీ (80) ఇంటి వద్ద ఉంది. అయితే బయటకు వచ్చే నేపథ్యంలో ఇంటి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుంది. అయితే విద్యుత్ స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో రాజేశ్వరీ కుటుంబ సభ్యులు ఒంగోలు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేస్ కాలేజీ విద్యార్థికి సిక్స్ సిగ్మా సర్టిఫికెట్



ఒంగోలు: స్థానిక పేస్ కాలేజీ విద్యార్థి గుర్రం వెంకట సాయిపవన్ లక్ష్మణ్‌కుమార్‌కు సిక్స్ సిగ్మసర్టిఫికెట్ లభించింది. ప్రముఖ పరిశోధన సంస్థ కేపీఎంజీ దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థలు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణలో ప్రతిభాపాటవాలను కనబరిచినందుకుగాను సర్టిఫికెట్ పేస్ విద్యార్థికి లభించింది. ఈ సందర్భంగా గురువారం కాలేజీలో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్ పొందిన విద్యార్థిని పేస్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ అభినందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్రీనివాసన్, ఈసీఈ విభాగాధిపతి కె.సందీప్ పాల్గొని విద్యార్థిని అభినందించారు.



ఒంగోలు సినిమాలు

గోరంట్ల మల్టీప్లెక్స్ : ఎంసీఏ, టైగర్ జిందా హే, హలో, మళ్ళీరావా, ఒక్కక్షణం	
సాయిసరోజీమయూరి :	2 కంట్రీస్
తులసీరామ్ :	ప్రాజెక్టు –జెడ్
సత్యం :	హలో
రత్నమహల్ :	ఇన్సిడెన్స్
జయరాం :	గరుడవేగ
గోపి :	ఎంసీఏ



అంధుల ఆశాజ్యోతి బ్రెయిలీ

<u>ఒంగోలు సెంట్రల్:</u>

అంధుల ఆశా జ్యోతి లూయీ బ్రెయిలీ అని విజువల్లీ చాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ సురేంద్రబాబు అన్నారు. లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవన్ వద్ద ఉన్న లూయీ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొంటున్నందున ఈ నెల 21వ తేదీన ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


విద్యార్థులకు ఫిజియోథెరపి సేవలు అందిస్తున్న యువరాణి

విభిన్న ప్రతిభావంతుల్లో ప్రతిభకు కొదవలేదు

ఒంగోలు: విభిన్న ప్రతిభావంతుల్లో ప్రతిభకు కొదవ లేదని సర్వశిక్షా అభియాన్ సహిత విద్య జిల్లా సమన్వయకర్త సుధామాధురి అన్నారు. స్థానిక గద్దలగుంటలోని భవిత కేంద్రంలో గురువారం లూయీ బ్రెయిలీ 209వ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సహాయ సమన్వయకర్త ఆర్.జగన్నాథరావు మాట్లాడుతూ బ్రెయిలీ ప్రపంచంలోని అంధులందరికీ ఆదర్శనీయులన్నారు. ఫిజియోథెరపిస్ట్, సహిత విద్యాబోధకులు మాలిక్ మొహిద్దీన్, నాగేంద్రం, లక్ష్మి పాల్గొన్నారు.

జనసంచార ప్రాంతాల్లో
సీసీ కెమెరాలు తప్పనిసరి

– తాలూకా ఎస్సై రాజారావు

ఒంగోలు క్రైం: జన సంచారం ఎక్కువగా ఉండే వ్యాపార సంస్థలు, షాపులు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని తాలూకా ఎస్సై దాసరి రాజారావు యాజమాన్యాలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ(మెజర్స్)ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్ –2013 ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆదేశాలు ఇచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. మొదటి విడతగా పై యాక్ట్‌లో పొందుపరిచిన నిబంధనల పరిధిలో మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, అన్ని పాఠశాలలు, అన్ని కాలేజీల్లోనూ, హాస్టల్స్‌లో ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్లల్లో, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు అందిస్తున్నామని ఈ చట్టం ప్రకారం నోటీస్ అందుకున్న నెల లోపు సదరు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయకుంటే తొలి రెండు నెలల జరిమానా, ఆ తరువాత సదరు ఎస్టాబ్లిష్‌మెంట్‌ను సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందన్నారు. సీసీ కెమెరాలను యాజమాన్యాలే కొనుగోలు చేసుకోవాలని, కొనుగోలు విషయంలో పోలీసులకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు.


సీసీ కెమెరాల గురించి వివరిస్తున్న తాలూకా ఎస్సై

యోగాతో ఒత్తిడి దూరం


ఆసనాలను సాధన చేస్తున్న విద్యార్థినులు

ఒంగోలు: యోగాతో మానసిక ఒత్తిడి దూరమై ఆరోగ్యం, చక్కని ఆలోచనాశక్తి కలుగుతాయని క్విస్ వసతి గృహాల సముదాయాల డైరెక్టర్లు డాక్టర్ సీవీ సుబ్బారావు, బి.లింగారావు అన్నారు. స్థానిక వెంగముక్కలపాలెం క్విస్ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో బాలికల వసతిగృహంలో గురువారం ఉచిత యోగా తరగతులు నిర్వహించారు. పతంజలి యోగా భారత్ స్వాభిమాన్ అధ్యక్షుడు జి.బాలసుబ్రహ్మణ్యం యోగాను ఎలా అధ్యయనం చేయాలనే దానిపై అవగాహన కల్పించారు. విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నిడమానూరి నాగేశ్వరరావు, క్విస్ విద్యాసంస్థల అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావులు పాల్గొన్నారు.

బాలినేనికి ఘన సన్మానం



సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని త్రోవగుంటకు చెందిన బాలినేని అభిమానులు మండువ రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, బీసీ సెల్ అధ్యక్షుడు కఠారి శంకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల వాడకంపై అవగాహన ర్యాలీ

ఒంగోలు కల్చరల్: ఆరుబయట బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల ప్రజారోగ్యానికి హాని కలుగుతుందని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వాడి స్వచ్ఛాంధ్రను సాధించేందుకు కృషి చేయాలని సీఎస్ఆర్ శర్మ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు అన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక సీఎస్ఆర్ శర్మ కళాశాల విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, జాతీయ సేవా పథకం వలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లతో గద్దలగుంట, సీతారాంపురం, దేవుడు చెరువు, జక్రయ్యనగర్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉన్నత విద్యా కమిషనర్ ఆదేశానుసారం విద్యార్థులతో ర్యాలీ, చైతన్య కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించారు. విద్యార్థులు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, అధ్యాపకులు మరుగుదొడ్ల వాడకం ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీలో శర్మ కళాశాల ప్రిన్సిపల్ మొలకలపల్లి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ శివకుమార్, అధ్యాపకులు లెఫ్టినెంట్ కె రవికుమార్, కె గంగాధరరావు, లైబ్రేరియన్ బ్రహ్మయ్య, శిఖామణి, హనుమంతరావు, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ మాజేటి వెంకట సుబ్బయ్య శాస్త్రి, ఎన్‌సిసి ఆఫీసర్ కె మనోజ్ఞకుమార్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


ర్యాలీ నిర్వహిస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది

ఎస్సీ వర్గీకరణపై బిల్లు పెట్టాలి

ఉలవపాడు: మండల కేంద్రమైన ఉలవపాడులో ఎంఆర్‌పీఎస్ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు గురువారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్యాయం చేశారని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనైనా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో పున్నేపల్లి శ్రీకాంత్, నాని, కోటయ్య, సునీల్, మస్తాన్‌రావు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అధికారులకు గాయాలు

గుడ్లూరు: బైక్ అదుపు తప్పి పంట కాలువలో పడటంతో ఇద్దరు అధికారులు గాయాలపాలైన సంఘటన గుడ్లూరు–పూరేటిపల్లి ప్రధాన రహదారిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రమేష్‌బాబు, ఇరిగేషన్ ఏఈ మనోహర్ పూరేటిపల్లిలో జన్మభూమి గ్రామసభలో పాల్గొని మధ్యాహ్నం భోజనం అనంతరం దారకానిపాడులో సభకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో దారకానిపాడు మలుపు వద్దకు వచ్చే సరికి బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు ఏఈలకు గాయాలయ్యాయి. వారిని గుడ్లూరులోని వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు.

What can you say about their slope?



యార్లగడ్డ వనరాజు
స్కూల్ అసిస్టెంట్,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల


CO-ORDINATE GEOMETRY

Section Formula


The coordinates of the point P(x, y) which divides the line segment joining the points A (x_1, y_1) and B (x_2, y_2) internally in the ratio $m_1 : m_2$ are:

$$\left(\frac{m_1x_2+m_2x_1}{m_1+m_2}, \frac{m_1y_2+m_2y_1}{m_1+m_2}\right)$$

- This is known as the section formula.
- If the ratio in which P divides AB is k : 1 then the coordinates of the point P are $\left(\frac{kx_2+x_1}{k+1}, \frac{ky_2+y_1}{k+1}\right)$
- The coordinates of mid point P of the line segment joining the points $A(x_1, y_1)$ and $B(x_2, y_2)$ are: $\left(\frac{x_1+x_2}{2}, \frac{y_1+y_2}{2}\right)$
- The coordinates of centroid of triangle ABC with vertices $A(x_1, y_1)$, $B(x_2, y_2)$ and $C(x_3, y_3)$ are $\left(\frac{x_1+x_2+x_3}{3}, \frac{y_1+y_2+y_3}{3}\right)$
- The point of concurrence of medians of a triangle is called its centroid.
- Centroid divides each median in the ratio 2 : 1.
- The points which divide a line segment into 3 equal parts are said to be the trisectional points.
- If P and Q be the points of trisecion of AB line segment then AP = PQ = QB.



- If P, Q are the points of trisection of AB line segment, then P divides AB in the ratio 1:2 and Q divides AB in the ratio 2:1.
- Area of a triangle = ½ (Base × Height)
- Area of ΔABC with vertices A (x_1, y_1), B (x_2, y_2) and C (x_3, y_3) is the numerical value of expression $=\frac{1}{2}|x_1(y_2-y_3)+x_2(y_3-y_1)+x_3(y_1-y_2)|$
- Area of ΔAOB with vertices $A(x_1, y_1)$, $B(x_2, y_2)$ and O (0, 0) is the numerical value of the expression $=\frac{1}{2}|x_1y_2-x_2y_1|$
- If the vertices of triangle O(0, 0), A (a, 0) and B (0, b) then the area of ΔOAB $=\frac{1}{2}|ab|$
- Area of quadrilateral ABCD = Area of ΔABC + Area of ΔACD



Heron's Formula

- If a, b, c are three sides of ΔABC then the area of ΔABC = $=\sqrt{s(s-a)(s-b)(s-c)}$ where $s=\frac{a+b+c}{2}$

Slope:

- If a straight line makes the angle θ with X-axis then the slope of that straight line is m = tanθ.
- Slope of the line passing through the points (x_1, y_1) and (x_2, y_2) is $m=\frac{y_2-y_1}{x_2-x_1}$
- Slope of X-axis is '0'
- Slope of Y-axis is not defined.

Model Problems

1. Find the coordinates of the point which divides the join of (–1,7), (4,–3) in the ratio 2 : 3.

Sol: Given points (–1, 7), (4, –3)
given ratio 2 : 3 = $m_1 : m_2$
Let P(x, y) be the required point
Using the section formula

$$P(x,y)=\left(\frac{m_1x_2+m_2x_1}{m_1+m_2}, \frac{m_1y_2+m_2y_1}{m_1+m_2}\right)$$

$$\Rightarrow\left(\frac{2(4)+3(-1)}{2+3}, \frac{2(-3)+3(7)}{2+3}\right)$$

$$\Rightarrow\left(\frac{8-3}{5}, \frac{-6+21}{5}\right)\Rightarrow\left(\frac{5}{5}, \frac{15}{5}\right)\Rightarrow(1,3)$$

2. If A and B are (–2, –2) and (2, –4) respectively. Find the coordinates of P such that $AP=\frac{3}{7}AB$, P lies on the segment AB.

A. We have $AP=\frac{3}{7}AB\Rightarrow\frac{AP}{AB}=\frac{3}{7}$

$\frac{AP}{AP+PB}=\frac{3}{7}$ (∵ AB= AP+AB)

7AP = 3(AP+PB) ⇒ 7AP–3AP = 3PB

$\Rightarrow 4AP=3PB\Rightarrow\frac{AP}{PB}=\frac{3}{4}$

So P divides AB in the ratio = 3 : 4
A= (–2, –2); B = (2, –4)
∴ Coordinates of P are

$$\left(\frac{3(2)+4(-2)}{3+4}, \frac{3(-4)+4(-2)}{3+4}\right)$$

$$P(x,y)=\left(\frac{6-8}{7}, \frac{-12-8}{7}\right)\Rightarrow\left(\frac{-2}{7}, \frac{-20}{7}\right)$$

3. If the mid point of the line segment joining $A\left(\frac{x}{2}, \frac{y+1}{2}\right)$ and B (x+1, y–3) is C (5, –2), then find x, y.

A. Midpoint of the line segment joining A (x_1, y_1), B (x_2, y_2) is $\left(\frac{x_1+x_2}{2}, \frac{y_1+y_2}{2}\right)$

Given that midpoint of $A\left(\frac{x}{2}, \frac{y+1}{2}\right)$ and B (x+1, y–3) is C (5, –2)

$$\therefore(5,-2)=\left(\frac{\frac{x}{2}+x+1}{2}, \frac{\frac{y+1}{2}+y-3}{2}\right)$$

$$\Rightarrow\left(\frac{\frac{x}{2}+x+1}{2}\right)=5\Rightarrow\frac{x+2x+2}{4}=5$$



$\Rightarrow 3x+2 = 20 \Rightarrow x = 6$

$$\left(\frac{\frac{y+1}{2}+y-3}{2}\right)=-2\Rightarrow\frac{y+1+2y-6}{4}=-2$$

⇒ 3y–5 = –8 ⇒ 3y = –8+5 ⇒ y = –1.

4. The points (2, 3), (x, y), (3, –2) are vertices of a triangle. If the centroid of the triangle is origin, then find (x, y).

A. Centroid of (x_1, y_1), (x_2, y_2) and (x_3, y_3) = $\left(\frac{x_1+x_2+x_3}{3}, \frac{y_1+y_2+y_3}{3}\right)$

Given that centroid of (2, 3), (x, y), (3, –2) is (0, 0)

i.e. $(0,0)=\left(\frac{2+x+3}{3}, \frac{3+y-2}{3}\right)$

$(0,0)=\left(\frac{5+x}{3}, \frac{y+1}{3}\right)\Rightarrow\frac{5+x}{3}=0\Rightarrow x=-5$

$\frac{y+1}{3}=0\Rightarrow y=-1$ ∴ (x, y) = (–5, –1)

5. If the points A (6, 1), B (8, 2), C (9, 4) and D(p, 3) are the vertices of a parallelogram, taken in order find the value of p.

A. We know that diagonals of parallelogram bisect each other.
Given A (6, 1), B (8, 2), C (9, 4), D (p, 3)
So, the coordinates of the midpoint of AC = Coordinates of the midpoint of BD.

i.e. $\left(\frac{6+9}{2}, \frac{1+4}{2}\right)=\left(\frac{8+p}{2}, \frac{2+3}{2}\right)$

$\Rightarrow\left(\frac{15}{2}, \frac{5}{2}\right)=\left(\frac{8+p}{2}, \frac{5}{2}\right)\Rightarrow\frac{8+p}{2}=\frac{15}{2}$

⇒ p = 15 – 8 = 7 ∴ p = 7

7. Find the slope of the line joining the two points A (–1.4, –3.7) and B (–2.4, 1.3)

A. Given points A (–1.4, –3.7), B (–2.4, 1.3)
slope of AB =

$$\frac{y_2-y_1}{x_2-x_1}=\frac{(1.3)-(-3.7)}{-2.4-(-1.4)}$$

$$=\frac{1.3+3.7}{-2.4+1.4}=-5$$

8. Justify that the line $\overline{AB}$ line segment formed by(–2,8), (–2,–2) is parallel to Y–axis. What can you say about their slope? Why?

A. Slope of AB = $\frac{y_2-y_1}{x_2-x_1}=\frac{-2-8}{(-2)-(-2)}=\frac{-10}{0}=$ underfined.

∴The slope of AB cannot defined, because the line segment $\overline{AB}$ is parallel to Y–axis.

6. Find the area of the triangle whose vertices are (0, 0), (3, 0) and (0, 2).

A. Area of triangle

$$=\frac{1}{2}|x_1(y_2-y_3)+x_2(y_3-y_1)+x_3(y_1-y_2)|$$

$$=\frac{1}{2}|0(0-2)+3(2-0)+0(0-0)|$$

$=\frac{1}{2}|6|$ = 3 sq.units

Note: Area of the triangle whose vertices are(0,0), (x_1,y_1), (x_2,y_2) is: $=\frac{1}{2}|x_1y_2-x_2y_1|$

9. If x–2y +k = 0 is a median of the triangle whose vertices are at points A (–1, 3), B (0, 4) and C (–5, 2), find the value of K.

A. The coordinates of the centroid G of ΔABC $\left(\frac{(-1)+0+(-5)}{3}, \frac{3+4+2}{3}\right)=(-2,3)$

Since G lies on the median x–2y + k = 0,
⇒ Coordinates of G satisfy its equation
∴ – 2– 2(3) + k = 0 ⇒ k = 8.

10. Determine x so that 2 is the slope of the line through P (2, 5) and Q (x, 3)

A. Given points P (2, 5) and Q (x, 3)
Slope of $\overline{PQ}$ is 2

i.e. $2=\frac{y_2-y_1}{x_2-x_1}\Rightarrow 2=\frac{3-5}{x-2}\Rightarrow 2=\frac{-2}{x-2}$

⇒ – 2 = 2(x–2) ⇒2x = 2 ⇒ x = 1.

11. The coordinates of one end point of a diameter of a circle are (4, –1) and the coordinates of the centre of the circle are (1, –3). Find the other end point.

A. Let AB be a diameter of the circle having its centre at C (1,–3) such that the coordinates of one end A are (4, –1)
Let the coordinates of other end be B (x, y) since C is the mid point of AB.

∴The coordinates of C are $\left(\frac{x+4}{2}, \frac{y-1}{2}\right)$

But, the coordinates of C are given to be (1, –3)

$\therefore\left(\frac{x+4}{2}, \frac{y-1}{2}\right)=(1,-3)\Rightarrow\frac{x+4}{2}=1$

$\Rightarrow\frac{x+4}{2}=1\Rightarrow x+4=2\Rightarrow x=-2$

$\Rightarrow\frac{y-1}{2}=-3\Rightarrow y=-5$

∴Other end point of daimeter is (–2, –5)



'అనాటమీ ఆఫ్ ప్లాంట్స్' గ్రంథ రచయిత?



జి. శ్రీనివాస్
స్కూల్ అసిస్టెంట్,
బయోసైన్స్, జెడ్‌పీహెచ్‌ఎస్.

డీఎస్సీ
బయాలజీ
ప్రత్యేకం

మాదిరి ప్రశ్నలు

1. జంతు రాజ్యంలో మొదటి త్రిస్తరిత(Triploblastic) జీవులు ఏ వర్గానికి చెందినవి?
1) అనెలిడ
2) మొలస్కా 3) ప్లాటీహెల్మింథిస్
4) ఆర్థ్రోపోడ

2. జంతు రాజ్యంలో మొదటి నిజ శరీర కుహర జీవులు ఏవి?
1) ప్లాటీహెల్మింథిస్ 2) నెమటోడ
3) అనెలిడ 4) పొరిఫెర

3. ద్విపార్శ్వ సౌష్టవం మొదటిసారిగా ఏ వర్గపు జీవుల్లో కనిపించింది?
1) గుండ్రటి పురుగులు
2) బద్దె పురుగులు 3) వానపాములు
4) కీటకాలు

4. నాలుగు రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
1) హెకెల్ 2) విట్టేకర్
3) కోప్‌లాండ్ 4) లిన్నియస్

5. కింది వాటిలో విట్టేకర్ వర్గీకరణలో ఉండి, కోప్‌లాండ్ వర్గీకరణలో లేని రాజ్యం ఏది?
1) ప్రొటిస్టా 2) ఎనిమేలియా
3) ఫంజి 4) మొనీరా

6. కింది వాటిలో హెకెల్ తన వర్గీకరణలో లిన్నియస్ ప్రతిపాదించిన రెండు రాజ్యాలకు దేన్ని కలిపాడు?
1) ఫంజి 2) మొనీరా
3) ప్రొటిస్టా 4) ప్లాంటే

7. 'ద్వినామీకరణం'లో మొదటి పదం దేన్ని సూచిస్తుంది?
1) ప్రజాతి 2) జాతి
3) ఉపజాతి 4) కుటుంబం

8. 'జాతి' అనే పదాన్ని తొలిసారిగా వర్ణించిన శాస్త్రవేత్త ఎవరు?
1) లిన్నియస్ 2) హెకెల్
3) జాన్‌రే 4) హుకర్

9. పరాశరుడు భూచర మొక్కలను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరించాడు?
1) ఆయుర్వేద గుణం
2) పుష్ప లక్షణం 3) ఆవాసం
4) ఏదీకాదు

10. వర్గీకరణ అంతస్తుల్లో పెద్దది ఏది?
1) రాజ్యం 2) వర్గం
3) కుటుంబం 4) రంగం

11. కింది వాటిలో ఏ రాజ్యానికి చెందిన జీవులు అతి పురాతనమైనవి?
1) ప్రొటిస్టా 2) ఫంజి
3) మొనీరా 4) ప్లాంటే

12. ఏక కణ నిజకేంద్రక జీవుల రాజ్యం ఏది?
1) ప్రొటిస్టా 2) మొనీరా
3) మెటాఫైటా 4) మెటాజోవా

13. ఏక కణ కేంద్రక పూర్వ జీవుల రాజ్యం ఏది?
1) మొనీరా 2) ప్రొటిస్టా
3) ఫంజి 4) ఎనిమేలియా

14. ఫంజి రాజ్యానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) అన్నీ బహుకణ జీవులు
2) ఎక్కువ బహుకణ జీవులు, కొన్ని ఏకకణ జీవులు
3) ఎక్కువ శాతం సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి
4) పైవన్నీ సరైనవే

15. జంతు రాజ్యంలో మొదటిసారిగా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవుల్లో కనిపించింది?
1) మొలస్కా 2) ఆర్థ్రోపోడ
3) అనెలిడ 4) పొరిఫెరా

16. వివృత రక్త ప్రసరణ మొదటిసారిగా ఏ జీవుల్లో కనిపించింది?
1) ఇఖైనోడర్మట
2) మొలస్కా 3) అనెలిడ
4) ఆర్థ్రోపోడ

17. కింది వాటిలో ఏ జీవుల్లో మొదటిసారిగా తల, వక్షం, ఉదరం అనే భాగాలు కనిపించాయి?
1) అనెలిడ 2) మొలస్కా
3) ఆర్థ్రోపోడ 4) ఇఖైనోడర్మట

18. కింది వాటిలో ఏ వర్గం జీవులు మంచి నీటిలో, భూమి మీద నివసించలేవు?
1) అనెలిడ 2) ఇఖైనోడర్మట
3) మొలస్కా 4) ఆర్థ్రోపోడ

19. నవీన జీవుల కంటే పురాతనమైన జీవులు..?
1) సరళమైనవి 2) సంక్లిష్టమైనవి
3) చెప్పలేం 4) అభివృద్ధి చెందినవి

20. 'ద్వినామీకరణం'ను ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు?
1) 1856 2) 1758
3) 1859 4) 1885

21. పట్టుపురుగు గుడ్లను సూక్ష్మజీవులు పాడు చేస్తాయని కనుగొని, వాటిని నిర్మూలించే పద్ధతిని కూడా కనిపెట్టిన శాస్త్రవేత్త? (DSC - 2004)
1) లూయిస్ పాశ్చర్
2) ఆంటోనీ వాన్ లివెన్ హుక్
3) ఆచార్య మహేశ్వరి
4) టి.ఎస్. వెంకట్రామన్

22. 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్‌కేన్ రీసెర్చ్' అనే సంస్థ ఏ నగరంలో ఉంది? (DSC-2004)
1) నాగ్‌పూర్ 2) పుణె
3) లక్నో 4) కటక్

23. పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికిన శాస్త్రవేత్త?
1) అరిస్టాటిల్ 2) లూయిస్ పాశ్చర్
3) విలియమ్ హార్వే
4) ఆంటోనీ వాన్ లివెన్ హుక్

24. భూమి మీద ఉన్న మొక్కలు, జంతువుల విస్తరణను తెలిపే జీవశాస్త్ర శాఖ ఏది?
1) జంతు భౌగోళిక శాస్త్రం
2) జంతు భూ విజ్ఞాన శాస్త్రం
3) ఆర్నిథాలజీ 4) ఫైకాలజీ

25. 'ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ' అని ఎవరిని పేర్కొంటారు?
1) వెంకట్రామన్ 2) స్వామినాథన్
3) అయ్యంగార్ 4) బీర్బల్ సహానీ

26. కింది వాటిలో పెంటా వాలెంట్ వ్యాక్సిన్ ఏ వ్యాధి నివారణకు తోడ్పడదు?
1) ధనుర్వాతం
2) హెపటైటిస్ 3) కోరింత దగ్గు
4) టైఫాయిడ్

27. MMR (Measles, Mumps, and Rubella) వ్యాక్సిన్ ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు?
1) బాక్టీరియల్ 2) వైరల్
3) 1, 2 4) ఫంగల్

28. విద్యార్థి.. జీవశాస్త్రం చదవడం ద్వారా దోమల వల్ల ఏయే వ్యాధులు వ్యాపిస్తాయని తెలుసుకున్నాడు?
ఎ) మలేరియా బి) బోదకాలు
సి) డెంగ్యూ డి) మెదడువాపు
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి

29. పాశ్చరైజేషన్ ప్రక్రియ వల్ల సూక్ష్మజీవులు ఏ పరిస్థితుల్లో మనుగడ సాగించలేవని విద్యార్థి అర్థం చేసుకుంటాడు?
1) అతి శీతల 2) అతి ఉష్ణ
3) సాధారణ 4) 1, 2

30. మార్షల్, వారెన్ కింది వాటిలో దేనిపై పరిశోధనలు జరిపారు?
1) కలరా బాక్టీరియా
2) క్షయ బాక్టీరియా
3) అల్సర్ బాక్టీరియా
4) ప్లేగు బాక్టీరియా

31. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నోబెల్ బహుమతిని కింది వారిలో ఎవరితో కలిసి పంచుకున్నారు?
1) విల్కిన్సన్, మేయర్
2) ఫ్లోరి, చైన్ 3) హార్వే, ఫలాడే
4) మాల్పీజీ, హార్వే

32. నెఫ్రాన్ నిర్మాణాన్ని అంతర్నిర్మాణ శాస్త్రంలో చదివితే, మూత్రం ఏర్పడే విధానాన్ని గురించి ఏ శాస్త్రంలో చదవాలి?
1) సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం
2) శరీర ధర్మ శాస్త్రం
3) అణుజీవ శాస్త్రం
4) జీవరసాయన శాస్త్రం

33. కింది వాటిలో లక్నోలో ఉన్న జాతీయ పరిశోధనా సంస్థలు ఏవి?
1) NBRI(National Botanical Research Institute), IARI(Indian Agricultural Research Institute)
2) CICR(Central Institute for Cotton Research), CRRI(Central Rice Research Institute)
3) NBRI, IISR(Indian Institute of Sugarcane Research)
4) IARI, IISR

34. కింది వాటిలో హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పరిశోధనా సంస్థలు ఏవి?
ఎ) NIN(National Institute of Nutrition)
బి) NIO(National Institute of Oceanography)
సి) ICRISAT(International Crops Research Institute for the Semi-Arid Tropics)
డి) NIV(National Institute of Virology)
1) ఎ, డి 2) బి, సి
3) బి, డి 4) ఎ, సి

35. కింది వాటిలో ద్వినామీకరణంలో దేన్ని తిరిగి ఉపయోగించవచ్చు?
1) కుటుంబం 2) ప్రజాతి
3) జాతి 4) తరగతి

36. కింది వాటిలో 'జాతి'కి సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) అంతర ప్రజననం జరుపుకొనే జీవుల సమూహం
2) గతిశీలమైంది 3) స్థిరమైంది
4) ఒకే కేంద్రక నిర్మాణాన్ని కలిగి ఉండే జీవుల సమూహం

37. జతపరచండి.
శాస్త్రవేత్త
a) ఎడ్వర్డ్ జెన్నర్ b) లూయిస్ పాశ్చర్
c) ఎల్లాప్రగడ సుబ్బారావు
d) జోనస్ సాల్క్
ఆవిష్కరణ
i) టెట్రాసైక్లిన్ ii) రేబిస్ వ్యాక్సిన్
iii) పోలియో వ్యాక్సిన్
iv) మశూచి వ్యాక్సిన్
1) a-ii, b-iii, c-iv, d-i
2) a-iv, b-ii, c-i, d-iii
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-iii, b-ii, c-i, d-iv

38. కేంద్రకాన్ని 'సైటో బ్లాస్ట్' అంటారని ఊహించిన వారెవరు?
1) రాబర్ట్ బ్రౌన్ 2) ష్లీడన్
3) గాల్జీ 4) అరిస్టాటిల్

39. 'అనాటమీ ఆఫ్ ప్లాంట్స్' గ్రంథ రచయిత?
1) నెహెమియా గ్రూ
2) రాబర్ట్ బ్రౌన్ 3) ష్వాన్
4) స్టీఫెన్ హేల్స్

40. జతపరచండి.
శాస్త్రవేత్త
a) సర్ రొనాల్డ్ రాస్
b) వాట్సన్, క్రిక్
c) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
d) హరగోవింద్ ఖొరానా
నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం
i) 1902 ii) 1968
iii) 1945 iv) 1962
1) a-i, b-iv c-iii, d-ii
2) a-iv, b-ii, c-i, d-iii
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-iii, b-ii, c-i, d-iv

41. జతపరచండి.
శాస్త్రవేత్త
a) డార్విన్
b) చార్లెస్ లయెల్ c) మాల్థస్
d) రుడాల్ఫ్ విర్చోవ్
గ్రంథం
i) అమ్నిస్ సెల్యూలా డే సెల్యులే
ii) ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్
iii) ప్రిన్సిపుల్స్ ఆఫ్ జియాలజీ
iv) ఆన్ ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ పాపులేషన్
1) a-i, b-iv c-iii, d-ii
2) a-iv, b-ii, c-i, d-iii
3) a-ii, b-iii, c-iv, d-i
4) a-iii, b-ii, c-i, d-iv

42. జోనాస్ సాల్క్, అల్బర్ట్ సాబిన్ అనే శాస్త్రవేత్తలు ఏ వ్యాధి నివారణకు కృషి చేశారు?
1) కేన్సర్ 2) టైఫాయిడ్
3) పోలియో 4) డెంగ్యూ

43. జీవ పరిణామానికి ఉపయోగపడే, భూమి మీద వదిలిన గతించిన జీవుల అవశేష నిదర్శనాలు? (TET - 2011)
1) ఇంధనాలు
2) ఎముకలు 3) పాదముద్రలు
4) శిలాజాలు

44. వృక్షాల ఫలదీకరణను పరీక్ష నాళికల్లో జరిపే పద్ధతిని కనుగొన్న భారతీయ శాస్త్రవేత్త? (DSC- 2008)
1) పంచానన్ మహేశ్వరి
2) టి.ఎస్. వెంకట్రామన్
3) బీర్బల్ సహానీ
4) ఎం.ఎస్. స్వామినాథన్

45. జంతు కణాలకు కణకవచం ఉండదని కనుగొన్న వారెవరు? (DSC- 2008)
1) రుడాల్ఫ్ విర్చోవ్
2) థియొడర్ ష్వాన్
3) లివెన్ హుక్ 4) లూయిస్ పాశ్చర్

46. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల కోసం HCl లాంటి ఆమ్ల మాధ్యమంలో కూడా నివసించగలిగే ఏకకణ జీవులను కనుగొన్నాడు. అవి ఏ రాజ్యానికి చెందినవి? (TET- 2011)
1) ప్రొటిస్టా 2) మొనీరా
3) ప్లాంటె 4) ఫంజి

47. పృష్ఠవంశం లేకుండా ఉండి అనేక వ్యాధులను వ్యాప్తి చేసే జంతువులు ఎక్కువగా ఏ వర్గానికి చెందుతాయి? (TET- 2011)
1) మమ్మేలియా
2) ఆర్థ్రోపోడ 3) ప్రోటోజోవా
4) నెమటోడ

48. జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ విధానాన్ని అవలంబించిన వారెవరు? (DSC- 2006)
1) సర్ రోనాల్డ్ రాస్
2) లూయిస్ పాశ్చర్ 3) అరిస్టాటిల్
4) ఆంటోనీ వాన్ లివెన్ హుక్

49. 'మున్‌జెల్లి' ఏ వర్గానికి చెందింది? (DSC- 2004)
1) పొరిఫెర 2) టినోఫొర
3) ఇఖైనోడర్మట 4) నెమటోడ

50. 'స్లైమ్‌మోల్డ్స్' ఏ రాజ్యానికి చెందినవి? (DSC- 2004)
1) ఎనిమేలియా 2) ప్రొటిస్టా
3) ఫంజి 4) మొనీరా

సమాధానాలు

1) 3	2) 3	3) 2	4) 3	5) 3
6) 3	7) 1	8) 3	9) 2	10) 4
11) 3	12) 1	13) 1	14) 1	15) 3
16) 4	17) 3	18) 2	19) 1	20) 2
21) 1	22) 3	23) 1	24) 1	25) 3
26) 4	27) 3	28) 4	29) 4	30) 3
31) 2	32) 2	33) 3	34) 4	35) 3
36) 3	37) 2	38) 2	39) 1	40) 1
41) 3	42) 3	43) 4	44) 1	45) 2
46) 2	47) 2	48) 3	49) 2	50) 3

నాన్నా చెప్పవా

నీటిలో వేస్తే పేలే పదార్థాలు కూడా ఉంటాయా?



నీరు అన్ని రకాల మంటల్ని ఆర్పగల్గుతుందని చాలామంది అనుకుంటుంటారు. అలాగే నీటిలో ఏ పదార్థమూ మండదని కూడా భావిస్తుంటారు. కాని, ఇవి రెండూ నిజాలు కాదు.


నీటికి సంబంధించిన ఒక చిత్రమైన విషయమేమిటంటే ప్రతినీటి అణువు (H_2o)...ఒక ఆక్సిజన్, రెండు హైడ్రోజన్ పరమాణువులతో కలిసి రూపొందుతుంది. ఈ రెండు పదా ర్థాలూ వాయురూపంలో ఉన్నప్పుడు (విడివిడిగా) ఒకటి భగ్గున మండే స్వభావాన్ని (హైడ్రోజన్), మరొకటి భగ్గున మండించే స్వభావాన్ని చూపిస్తాయి. కాని, ఇవి రెండూ కలిసి నీటి అణువులుగా రూపొందినప్పుడు మాత్రం అలాంటి ధర్మాన్ని చూపించవు సరికదా, వివిధ రకాల మంటలను ఆర్పేందుకు కూడా ఉపయోగపడతాయి. మంటలను ఆర్పడం కోసం మనం వుపయోగించే నీరు ఆ మంటల నుంచి వేడిని లేక ఉష్ణశక్తిని గ్రహించి నీటి ఆవిరిగా మారిపోతుంది. దీని వల్ల మంటలు చల్లారి తగ్గుముఖం పడతాయి.

పెట్రోలు, కిరోసిన్ లాంటి కొన్ని పదార్థాలు నీటిలో ఉన్నప్పటికీ మండుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పదార్థాలు నీటిలో కలవకుండా, దానిపై తేలుతూ ఉండ టం వల్లనే ఇలాంటిది సాధ్యమవుతుంది. ఇకపోతే సోడియం, పొటాషియం, రుబీడియం, క్యాసియం వంటి కొన్ని క్షారలోహాలు నీటితో చాలా వేగంగా రసాయనిక చర్య జరుపుతాయి. దాని ఫలితంగా అలాంటి పదార్థాలను నీటిలో వేయగానే పేలుడు సంభవిస్తుంది. అందుకే, ఇలాంటిది జరగకుండా చూసేందుకై సోడియం, పొటాషియం లాంటి పదార్థాలని ఏదైనా తైలంలో భద్రపరుస్తారు.


అంకెలు కలపండి రంగులు వేయండి








ఈ రెండు బొమ్మల మధ్య 5 తేడాలు ఉన్నాయి. గుర్తించండి.



నుండి లోపలికి వెళ్లి నుండి బయటకు రావాలి. దారి కనుక్కోండి.

ఎడమవైపున ఉన్న బొమ్మను చూస్తూ కుడివైపున బొమ్మ గీయండి



మీకు తెలుసా?

సూర్యునికన్న మిగతా గ్రహాలు బాగా చిన్నవా?




ప్రస్తుతం మనం నివసిస్తున్న మన సౌరమండలానికి సంబంధించిన చాలా చాలా ఆశ్చర్యం కలిగించే అంశాలలో ఒకటేమిటంటే..... ఇందులో ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు (గ్రహశకలాలు), తోకచుక్కలు, నక్షత్ర ధూళి, ఇంకా ఇతర ఖగోళ పదార్థాలు–వీటన్నిటి ద్రవ్యరాశి కలిపి మొత్తం సౌర మండలం ద్రవ్యరాశిలో 1 శాతం కూడా లేదు. చాలా ఆశ్చర్యంగా అన్పిస్తుంది కదూ? అయినా ఇది నిజం.

సౌర మండలంలోని మొత్తం ఖగోళ నిర్మాణాల ద్రవ్యరాశిలో 99.86 శాతం కేవలం ఒక్క సూర్యుడిలోనే వుంది. అందుకే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కొన్ని వేల కిలోమీటర్ల దాకా తన ప్రభావాన్ని చూపించగల్గుతోంది. మొత్తానికి మిగిలిన 0.14 శాతం ద్రవ్యరాశి మాత్రమే మిగిలిన అన్ని ఖగోళ పదార్థాలకు పంచబడింది.

సౌరమండలంలో సూర్యుడి ద్రవ్యరాశి పోగా మిగిలిన దాంట్లో మళ్లీ 71 శాతం ఒక్క గురుగ్రహంలోను, 21 శాతం ఒక్క శని గ్రహంలోనూ వుంది. అంటే సూర్యుణ్ణి పక్కన పెట్టగా మిగిలిన దాంట్లో 92 శాతాన్ని ఈ రెండు గ్రహాలే కైవసం చేసుకున్నాయన్న మాట. ఇదిపోగా మిగిలిన 8 శాతం ద్రవ్యరాశి...ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, క్యూపర్‌బెల్ట్ వస్తువులు తదితర అన్ని ఖగోళ నిర్మాణాలకు పంచబడిందన్నమాట! బుధుడు, కుజుడు – ఈ రెండు గ్రహాల్లో ఉన్న పదార్థం కేవలం 0.1 శాతం మాత్రమే. భూమి ద్రవ్యరాశి దీనికి మరో 6 రెట్లు ఎక్కువ (0.6 శాతం). ఈ లెక్కన మన గ్రహాలు, ఉపగ్రహాలు వంటి వాటిని సూర్యుడితో పోలిస్తే అవి ఎంత చిన్నగా వుంటాయో, వాటిలో ఎంత తక్కువ పదార్థం వుంటుందో మీరే ఊహించుకోవచ్చు.

పూరించండి





పైన కొన్ని బాక్స్‌లు, వాటి కింద కొన్ని బొమ్మలున్నాయి. ప్రతి బొమ్మ ఇంగ్లీషు పేరును మొదటి అక్షరంతో పజిల్‌ను పూర్తిచేయండి. పూర్తయ్యాక వచ్చే పదం మనకు ఎడమవైపున కనిపించే బొమ్మ ఇంగ్లీష్ పదం అవుతుంది. ట్రై చేయండి చూద్దాం!







ఇతగాడి రచ్చ.. అంతా ఇంతా కాదు!

ఒంగోలు క్రైం: ఒంగోలు ఆర్టీసీ డిపో ఔట్ గేట్ ఎదుట గురువారం సాయంత్రం ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. 60 అడుగుల రోడ్డు కూడలిలో అతగాడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పూటుగా మద్యం సేవించి, ఒంటిపై ఉన్న చొక్కా ఊడదీసి.. నిత్యం రద్దీగా ఉండే కూడలిలో 15 నిమిషాలపాటు నానా యాగీ చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఎదురు తిరిగాడు. పక్కకు లాగే ప్రయత్నం చేసినా ప్రతిఘటించి మరీ వాహనాలకు అడ్డుపడటంతో ట్రాఫిక్ స్తంభించింది. బస్టాండ్‌లోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు అడ్డు వెళ్లడమే కాకుండా అడ్డంగా నేలపై పడుకున్నాడు. ట్రాఫిక్ పోలీసుల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఒన్‌టౌన్ స్టేషన్ రక్షక్ సిబ్బంది మందుబాబును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశా కార్మికుడిగా గుర్తించారు. గ్రానైట్ కంపెనీ యజమానికి సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

పశు సంపదతో పచ్చని శోభ

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి



సబ్ జూనియర్స్ విభాగంలో సత్తా చాటుతున్న ఒంగోలు గిత్తలు

ప్రత్తిపాడు : పశు సంపదతో రైతు కుటుంబానికి పచ్చని శోభ వస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో నూతలపాటి పెదమస్తానమ్మ, గింజుపల్లి తిరపతమ్మ క్రీడా ప్రాంగణంలో గింజుపల్లి పెదబాపయ్య చౌదరి మెమోరియల్ ఒంగోలు జాతి గిత్తల రాష్ట్రస్థాయి బండలాగుడు ప్రదర్శన పోటీలను గురువారం రాత్రి ఆయన తిలకించారు. సబ్ జూనియర్స్ విభాగంలో ఈ పోటీలు జరిగాయి. ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ నాగరికతకు మారుపేరు ఒంగోలు జాతి గిత్తలన్నారు.

సత్తా చాటిన ప్రకాశం గిత్తలు..

బుధవారం రాత్రి హోరాహోరీగా సాగిన వ్యవసాయ విభాగం బండలాగుడు పోటీల్లో కృష్ణా జిల్లా గిత్తలు సత్తా చాటాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నుంచి పద్నాలుగు జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన దేవభక్తుని సుబ్బారావు జత బండను 4,684 అడుగులు లాగి ప్రథమ స్థానాన్ని సాధించాయి. అలాగే, కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల గ్రామానికి చెందిన మేకా కృష్ణమోహన్ గిత్తలు బండను 4,346 అడుగులు లాగి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు గ్రామానికి చెందిన తనుబొద్దు రవిశంకర్‌రెడ్డి గిత్తలు బండను 3,893 అడుగులు లాగి తృతీయ స్థానం, ప్రకాశం జిల్లా మార్టూరు మండలం మార్టూరుకి చెందిన పోపూరి శ్రీనివాసరావు గిత్తలు 3,626.11 అడుగులతో నాల్గవ స్థానం, వైఎస్ఆర్ జిల్లా కలగపాడు మండలం తెల్లబాబు గ్రామానికి చెందిన వద్దెపోగు జయన్న గిత్తలు 3,565.4 అడుగులు లాగి ఐదవ స్థానంలో నిలిచాయి. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల గ్రామానికి చెందిన వేమూరి రాంబాబు (ఒక గిత్త) – నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి చెందిన చెరుకూరి వినోద్‌కుమార్ (ఒక గిత్త) జత 3,504.5 అడుగులు లాగి ఆరవ స్థానం, ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంకు చెందిన కొనకంచి సుబ్బారావు గిత్తలు 3,266.8 అడుగులు లాగి ఏడవ స్థానాలను కైవసం చేసుకున్నాయి. విజేతలకు రాష్ట్ర మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే రావెల, గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు బహుమతులను అందజేశారు.

క్రీడా జన్మభూమి.. ఎన్నో డౌట్లు సుమీ..

- మండల కేంద్రంలో నిర్వహించిన క్రీడా పోటీలకే బహుమతులు
- అందులోనూ మూడు ప్రధాన క్రీడలకు మాత్రమే..
- నిధులు విడుదల అవుతాయో.. లేదో తెలియక అయోమయం
- పదో తరగతి విద్యార్థుల భవితవ్యంపై ఉపాధ్యాయుల్లో ఆందోళన
- ఈ సంక్రాంతికైనా ఇంటికెళ్లనిస్తారా అని మదనపడుతున్న ఉద్యోగులు



వలేటివారిపాలెం మండలంలో ఖోఖో ఆడుతున్న విద్యార్థులు

ఒంగోలు: జన్మభూమిలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఆటలు ఆడేస్తున్నారు. ఒక పక్క ఈనెల 2వ తేదీ నుంచి జన్మభూమి ప్రారంభమైనా సవరణ ఉత్తర్వులు మాత్రం రోజుకొకటి వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే క్రీడలు నిర్వహించాలన్న ప్రభుత్వం.. తాజాగా మున్సిపల్/పట్టణాల్లో కూడా తప్పనిసరిగా ప్రతి డివిజన్/వార్డుల్లో క్రీడా సందడి నింపాలని ఆదేశించడం గమనార్హం.

క్రీడా పోటీలు ఇవీ..

వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారమ్స్‌తోపాటు అథ్లెటిక్స్, కోతికొమ్మచ్చ, స్కిప్పింగ్, కర్రాబిళ్ల, బొంగరాలాట నిర్వహించాలని, ప్రాథమిక పాఠశాల మొదలు కాలేజీల తోపాటు గ్రామంలోని యువతను కూడా భాగస్వాములను చేయాలని ఇప్పటికే ఆదేశించారు. మహిళలు, బాలికలకు మాత్రం తొక్కుడుబిళ్ల, త్రోబాల్, ఒప్పుల కుప్ప, టెన్నికాయిట్ పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈనెల 7వ తేదీ మాత్రం 5 కిలోమీటర్ల పరుగు పరీక్ష ఉదయం 6.30 నుంచి 7.30 గంటల మధ్యలో ముగించాలని చెప్పారు. ఈ బాధ్యతలను ఉన్నత పాఠశాలల్లో పీఈటీలకు అప్పగించగా.. పీఈటీలు లేని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులకు అప్పగించారు. ఇక హెడ్మాస్టర్లు మాత్రం రోజూ తమ గ్రామంలో ఏయే క్రీడలు ఆడించారు, ఎంత మందిని భాగస్వాములను చేశారనే వివరాలను ఎంఈఓలకు పంపాలని ఆదేశించారు. ఎంఈఓలు ఆ రిపోర్టును డీఈఓలకు ఫోటోలతో సహా పంపాల్సి ఉంటుంది. మరో వైపు జిల్లా క్రీడాశాఖ తన పరిధిలో ఉన్న 8 మంది కోచ్‌లను జిల్లాలోని 56 మండలాలకు ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది. దీంతో వీరు సంబంధిత మండలాల నుంచి ఫీడ్‌బ్యాక్ తెచ్చుకునేందుకే సమయం సరిపోతుండగా.. కోచ్‌లుగా ఉన్న వారిని క్రీడల పరంగా సద్వినియోగం చేసుకోవడం లేదన్న విషయం తేటతెల్లమవుతోంది. కేవలం క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చిన క్రీడాకారులు మాత్రమే పోటీలకు విచ్చేస్తున్నారు తప్ప యువతను భాగస్వాములను చేయడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బహుమతులపై స్పష్టత కరువు

గ్రామ స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీల్లో విజేతలకు ఎటువంటి బహుమతులు లేవు. కేవలం మండల ప్రధాన కేంద్రంలో నిర్వహించే ఆటలకు మాత్రమే బహుమతులు ఉంటాయి. అది కూడా ప్రధానంగా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో విజేతలకు మాత్రమే బహుమతులు ఇస్తారని సమాచారం. మిగిలిన సంప్రదాయ ఆటల పోటీలు కేవలం ప్రోత్సాహకానికే తప్ప పోటీలకు పనికిరానట్లయింది. విజేతలకు ఎంత మొత్తం బహుమతిగా ఇస్తారన్న సమాచారం కూడా అధికారుల వద్ద లేదు.

ఉపాధ్యాయుల్లో ఆందోళన

ఒక వైపు ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో తెస్తున్న మార్పులను అర్థం చేసుకుని విద్యార్థులకు వివరించడంలో ఉపాధ్యాయులు గణనీయమైన పాత్ర పోషించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ప్రభుత్వం ప్రస్తుతం జన్మభూమి పేరుతో చేస్తున్న హడావుడితో పదో తరగతి విద్యార్థులు సైతం పాఠాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం ఏమేరకు ఉంటుందో అని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ఉద్యోగుల్లో అయోమయం

సంక్రాంతి పెద్ద పండుగ అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులు మాత్రం ఆ పండుగను కుటుంబ సమేతం చేసుకునే అవకాశం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదైనా ఇంటికెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుందామంటే ఏ క్షణాన ఎటువంటి ఉత్తర్వులు వెల్లడవుతాయో తెలియక ఇటు టిక్కెట్లు బుక్ చేసుకోలేక, అటు పండుగకు ఊరికి వెళ్లాలనే ఆశ చంపుకోలేక తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. కనీసం ఈ ఏడాదైనా తమ సొంత ఊర్లలో సంబరాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

తల్లిదండ్రులే నిజమైన ఐశ్వర్యం

మహా సహస్రావధాని గరికపాటి



ఒంగోలు కల్చరల్: బిడ్డలకు తల్లిదండ్రులే నిజమైన ఐశ్వర్యమని మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి స్థానిక శ్రీగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటైన వకుళారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని మాతృదేవోభవ అనే అంశంపై ఉపన్యసించారు. శ్రీగిరి వ్యవస్థాపక ధర్మకర్త ఆలూరు వెంకటరమణారావు తన తల్లి ఆలూరు సీతారామమ్మ పేరిట ఏటా వకుళారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇవ్వవలసినది ఆస్తి, అంతస్తులు కాదని భక్తి, జ్ఞాన సంపద అని స్పష్టం చేశారు. బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించాలని, సన్మార్గంలో పయనించాలని కోరారు. యశోద దేవి వకుళామాతగా అవతరించిన విశేషాన్ని గరికపాటి తెలియజెప్పారు. తల్లిదండ్రుల ఆరాధన అన్నింటికన్నా గొప్పదని పేర్కొన్నారు. అహంకారాన్ని జయించి ఆత్మజ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ ఆత్మజ్ఞానం ముఖ్యమని తెలిపారు. భారత, భగవతా, రామాయణంలో తల్లి గురించి పేర్కొన్న గొప్ప విషయాలను సోదహరణంగా వివరించారు. భగవంతునిపై నిజమైన భక్తిని కలిగి ఉండటం ద్వారా మోక్షాన్ని పొందవచ్చునన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు, సాహిత్యాభిమానులు కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీగిరి వ్యవస్థాపక ధర్మకర్త ఆలూరు వెంకటరమణారావు, ఆలూరు జ్వాలా రామారావు, పి.వి.రామకృష్ణారావు తదితరులు డాక్టర్ గరికిపాటి నరసింహారావును సత్కరించారు.



ఆశీర్వచనం



కర్రేవాండ్లపల్లెలో వేదపండితుల ఆశీర్వచనాలు

• అల్లాహ్..



ముస్లిం మత పెద్దలతో ప్రార్థన

• దీవెనలు



జగనన్నకు ఆశీర్వచనాలు

కొండంత భరోసా



కొత్తపల్లెలో నవరత్నాలను వివరిస్తూ..

హాయ్ అన్నా



అన్నతో కరచాలనం చేయాలని..



ఆరోగ్యం జాగ్రత్త : తాతతో మనవడు



ఏమైందమ్మా : కష్టాలు తెలుసుకుంటూ..



నేనున్నా : ఆప్యాయంగా పలకరిస్తూ..



అధైర్యపడొద్దు : పెద్దూరులో ఓదార్పు



అవ్వా..! పింఛనొస్తోందా? : ఊటుపల్లె వద్ద..



ఆత్మీయ స్పర్శ: ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ..

నవ వసంతం



ప్రజా సంకల్పం : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పెద్దూరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడుస్తున్న అభిమానులు



అనుబంధం
కర్రేవాండ్లపల్లె సమీపంలో
జగనన్నతో చెల్లెమ్మలు

బిడ్డల చదువు గురించి చీకూచింతా అక్కర్లేదు.. చదువు భారం నాదే..

చెల్లెమ్మ ముఖంలో సంతోషం

బియ్యం గింజలకూ చాలని పింఛను మొత్తాన్ని పెంచి వృద్ధాప్యంలో ఆసరా ఇస్తా.

మనుమడి మాటతో అవ్వ గుండెలో ఆనందం

ఖరీఫ్ వస్తుందంటే సాగు పెట్టుబడికి రుణమెవరిస్తారని బెంగ పడక్కర్లేదు.. ముందుగానే ఇందుకవసరమైన సొమ్ము చెల్లిస్తాం..

జననేత హామీతో అన్నదాత మోమున దరహాసం

కంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీం రద్దు చేస్తాం. ఉద్యోగ విరమణ తర్వాత ధైర్యంగా బతకవచ్చు.. *ఉద్యోగులందరిలో చిగురించిన కొత్త ఆశ*

చిత్తూరులో సహకార పాలడెయిరీని అధికారంలోకి రాగానే తెరిపిస్తాం *పాడిరైతుల్లో..సంస్థ కార్మికుల బతుకుల్లో పాలు పొంగించే కబురు*

ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో అన్ని వర్గాలూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నాయి. వారందర్నీ ఊరడిస్తూ జగనన్న చెబుతున్న మాటలు ఆశలు నింపుతున్నాయి. ఆనందాన్ని పంచుతున్నాయి. పాదయాత్ర గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగింది.



• నీవెంటే

పెద్దూరులో జననేతతో కలసి నడుస్తున్న ముస్లిం



• కోలాహలం

పుంగనూరు నియోజకవర్గం కర్రేవాండ్లపల్లెలో 'సంకల్పానికి' ఆత్మీయ స్వాగతం

దివ్యమైన ఊరట



దివ్యాంగుడికి భరోసా ఇస్తున్న జననేత


Praja Sankalpa Yaatra

హెల్త్ కార్డు చెల్లడంలేదన్నా..



'అయ్యా..! నా భర్త రఘు, నేను కలికిరి టమాట మార్కెట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నాం. మాకు ముగ్గురు కుమార్తెలు. ఆఖరి బిడ్డ సంధ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ అనారోగ్యానికి గురైంది. చెన్నైకి తీసుకెళ్లాం. లివర్ సంబంధిత వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. బతికున్నంత కాలం మందులు వాడాలని చెప్పారు. ఇప్పటికే నాలుగు లక్షల దాకా అప్పుచేసి ఖర్చుచేశాం. ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉన్నా చెల్లకుండా పోయింది' అంటూ కలికిరి మాదిగపల్లెకు చెందిన నిర్మల జగన్‌మోహన్ రెడ్డి ఎదుట కన్నీళ్లు పెట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే అన్ని ఆపరేషన్లు ఆరోగ్యశ్రీకి వర్తించేలా చూస్తామని జననేత హామీ ఇచ్చారు. – పలమనేరు

మేము సైతం..



సంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. మహానేత కుటుంబంపై ఉన్న అభిమానం పలువురిని జగనన్న వెంట నడిపిస్తోంది. పుంగనూరు మున్సిపల్ కౌన్సిలర్ ఎస్ఎం నయాజ్ తన బుల్లెట్ వాహనానికి వైఎస్సార్‌సీపీ జెండా కట్టుకుని యాత్రలో పాల్గొంటున్నారు. జిల్లాలోకి పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జననేత వెంటే ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. – పలమనేరు

సంకల్ప దారిలో..



ప్రజాసంకల్పయాత్ర దారిపొడవునా వైఎస్సార్‌సీపీ పతాకాలు రెపరెపలాడాయి. సదుం మండల సరిహద్దు నుంచి కిలోమీటరు పొడవున మహిళలు పార్టీ పతాకాలతో రోడ్డుకిరువైపులా నడిచిరావడం కన్పించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సదుం మండల సరిహద్దులోకి రాగానే పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు జననేతకు ఘన స్వాగతం పలికారు. – బి.కొత్తకోట

ఎలా బతికేదయ్యా?

తిరుమల, తిరుపతి దేవస్థానాల్లో తాత్కాలిక, అవుట్ సోర్సింగ్ పద్ధతిన వందలాది మంది సంభావన ఉద్యోగులు దినసరి వేతనాలతో పనిచేస్తున్నారు. 25 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.10 వేలు ఇస్తున్నారు. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ఉద్యోగ భద్రత లేదు. మాకు న్యాయం జరిగేలా చూడాలి' అంటూ పలువురు అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి సమీపంలో పాదయాత్రగా వస్తున్న జననేతతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. – పలమనేరు

'గుండె'నిండా ప్రేమతో..



'రైతు కుటుంబంలో పుట్టా. నేల తల్లినే నమ్ముకున్నా. వర్షాలు లేక పంటలు పండలేదు. తీవ్ర అవస్థలు పడ్డాం. అలాంటి సమయంలోనే నా గుండెకు జబ్బు చేసింది. లక్షల రూపాయలు పెట్టి వైద్యం చేయించుకునే స్థోమత లేక ప్రాణంపై ఆశలు వదులుకున్నా. మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ కొండంత అండనిచ్చింది. ఒక్క పైసా ఖర్చుకాకుండానే ప్రాణాలు నిలబెట్టింది. రాజన్న బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రగా వస్తున్నాడని తెలిసి ఆయన అభిమానులకు దాహం తీర్చాలని అనుకున్నా. 2009 వాటర్ బాటిళ్లను నా భార్య అమరావతితో కలిసి పంపిణీ చేస్తున్నా'నని కురబలకోట మండలం కొత్తపల్లెకి చెందిన రవీంద్రారెడ్డి తెలిపారు. – తిరుపతి మంగళం